# అన్నమయ్య పద సౌరభం



స్వరకర్త: నేదునూరి కృష్ణమూర్తి

# తాళ్ళపాక అన్నమయ్య పాటలు

స్వరరచన
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి
విజిటింగ్ ప్రొఫెసర్, సంగీత శాఖ
ఆంధ్ర విశ్వవిద్యాలయము,
విశాఖపట్నం

ప్రచురణ
నాదసుధాతరంగిణి
పి–5, యూనివర్శిటీ క్వార్టర్స్,
శివాజీపాలెం, విశాఖపట్నం – 530 017.
ఫోను : 550650

నా సంగీత సౌరభానికి ఆధారమైన
పదకవితా కుసుమాలందించిన మహాభక్త శిరోమణి
శ్రీమాన్ అన్నమాచార్యుల వారికి
ఈ స్వర సంపుటి భక్తితో అంకితం.

ప్రథమ సంపుటి

ప్రథమ ముద్రణము - 1000 కాపీలు

జూలై 1994

వెల. రూ. 25/-





ప్రతులకు :

పి-5, యూనివర్సిటీ క్వార్టర్సు


శివాజీపాలెం

విశాఖపట్నం - 530 017

చిత్రకారుడు : రాధేశ్యామ్

***Printed at :***

**Manmohan Sales & Services Pvt. Ltd.,**
**C-8 Unit, Industrial Estate,**
**Visakhapatnam - 530 007 : Ph : 558274**



This Book is published with the financial assistance given by
**TIRUMALA TIRUPATI DEVASTHANAMS**
*Under the Scheme*
"[illegible] PUBLISH RELEGIOUS BOOKS"

# నా మాట

తిరుపతి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా వున్న రోజుల్లో అంటే 1973 వ సంవత్సరములో శ్రీ వెంకటేశ్వరస్వామి దివ్య సంకల్పంతో నేను అన్నమయ్య పాటలకి స్వర రచన చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కాలంలో తిరుపతి దేవ స్థానంలో ప్రధాన పదవులలో వున్న శ్రీ సి.అన్నారావు గారు, శ్రీ. పి.యస్. రాజగోపాలరాజు గారల ప్రోత్సాహం, అదే సమయంలో మిత్రులు శ్రీ కామి శెట్టి శ్రీనివాసులు శెట్టిగారు అన్నమయ్య అనుపమానమైన సారస్వతంలోని భావ సౌందర్యాలను నామనసులో ప్రవేశపెట్టి ఆ పాటల వైపు నన్ను ఆకర్షితుణ్ణి చేయడం కారణంగా అన్నమయ్య పాటల స్వర రచనా వ్యాసంగం విజయవంతంగా కొనసాగింది. అప్పుడు నేను స్వరపరచినవి కొన్ని, కీ ॥ శే ॥ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు స్వర పరిచినవి కొన్ని, కలిపి దేవస్థానం వారు శ్రీనివాసుల శెట్టిగారి భావ వివరణతో 1976 సం ॥ లో ఒక పుస్తకం అచ్చు వేశారు. అది సంగీత పండిత, విద్యార్థి లోకాలను బాగా ఆకర్షించింది. ఆ పుస్తకంలోని నా స్వర రచనలను దేశంలోని ప్రఖ్యాత విద్వాంసులైన శ్రీమతి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి మొదలైన వారందరూ తమ కచేరీలలోనూ కేసెట్ రికార్డులలోనూ పాడారు.

శ్రీ వెంపటి చిన సత్యం, శ్రీమతి శోభానాయుడు, శ్రీమతి ఉమా రామారావు, శ్రీమతి లక్ష్మి విశ్వనాధన్ మొ ॥ ప్రముఖ నాట్యకళా కోవిదులు ఆ పాటలలో కొన్నింటికి నాట్య కళా రూపకల్పన చేసి దేశ విదేశాలలో ప్రదర్శించారు.

ఇదంతా ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహంగానూ, నా అదృష్టంగాను భావించి ఆ స్ఫూర్తితో మరిన్ని అన్నమయ్య పాటలను స్వరపరుస్తూ వచ్చాను. అలా స్వర పరచిన పాటల పాత కొత్తల కలయికతో ఈ పుస్తక ప్రచురణకు మిత్రుల ప్రోత్సాహంతో పూనుకున్నాను.

దేశ విదేశాలలోని ఎంతో మంది సంగీత ప్రియుల కోరిక మేరకు రూపు దిద్దుకుంటున్న ఈ పుస్తక ప్రచురణకు ఉదారంగా ఆర్థిక సహాయం అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్‌బోర్డు అధ్యక్షులు శ్రీ ఆకేపాటి చెంగల్ రెడ్డి గారికి, దేవస్థాన కార్య నిర్వాహకులు శ్రీ డి.వి.యల్.యన్. మూర్తి, ఐ.ఏ.యస్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాంజలులు.

ఈ పుస్తకంపైన తమ అమూల్య అభిప్రాయములను ఆశీర్వాద పూర్వకముగా అందించిన పూజ్య గురుదేవులు, సంగీత కళానిధి డా॥ శ్రీ పాద పినాక పాణిగారి ప్రేమకి నేనెంతో ఋణపడి ఉన్నాను.

అలాగే పూజ్యులు, గురుతుల్యులు సంగీత కళానిధి శ్రీ శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారి అమూల్య సందేశానికి నా కృతజ్ఞతా పూర్వక వందనాలు.

ఈ పుస్తకాన్ని ఇలాగే తమిళ లిపితో కూడా ప్రచురించే సంకల్పం ఉంది. శ్రీనివాసుని ఆశీస్సులతో అది త్వరలో వెలుగు చూస్తుందని ఆశిస్తున్నాను.

ఈ పాటలకి స్వర రచన చేసే సమయంలో నాతో కూడా ఉండి నొటేషన్ వ్రాయడంలో సహకరించడమే కాకుండా వీటిని తన కచేరీలలోనూ, కేసెట్ రికార్డింగ్‌లోనూ పాడి ప్రచారం చేస్తూ అన్నమయ్య సారస్వత కళాసేవ భక్తి శ్రద్ధలతో చేస్తున్న చి॥ జి. బాలకృష్ణ ప్రసాద్‌కీ, వీటి ప్రూఫ్ దిద్దడంలో నాకు సహకరించిన వర్ధిష్ణు గాయని చి॥ సౌ॥ కె. సరస్వతీ విద్యార్థికి నా శుభాశీస్సులు.

ఈ గ్రంథ ప్రచురణ విషయంలో అత్యంత శ్రద్ధ చూపిన చిరకాల మిత్రులు టి.టి.డి. ఎడిటర్ శ్రీ కె. సుబ్బారావు గారికి, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా॥ మేడసాని మోహన్, ఎం.ఎ. పి.హెచ్.డి. గారికి కూడా నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

ఈ పుస్తకాన్ని ఎంతో సుందరంగా తీర్చి దిద్ది ముద్రించిన మన్ మోహన్ ప్రింటర్స్, విశాఖపట్నం వారికి, ధన్యవాదాలు. చక్కని ముఖచిత్రాన్ని వేసి ఇచ్చిన వర్ధిష్ణు కళాకారుడు చి॥ రాధేశ్యామ్‌కి నా ఆశీస్సులు.

ఈ పుస్తకాన్ని మా స్వంత సంస్థయైన "నాద సుధా తరంగిణీ" పక్షాన ప్రచురించగలగడం ఎంతో సంతోషాన్ని కలగ జేస్తోంది. నాకు సోదర తుల్యులూ కళాభిమానులూ అయిన శ్రీ రాయవరపు మృత్యుంజయ రావుగారూ, వారి సతీమణి శ్రీమతి సుభద్రాదేవి గారూ ఈ నా ప్రయత్నానికి దోహదం చేస్తూ నాద సుధా తరంగిణికి ఉచిత రీతిని ఆర్థిక సహకారం అందించడం వారి సౌహార్ద్రతని తెలియజేస్తున్నది. వారికీ వారి కుటుంబానికీ ఏడుకొండలవాడు సకల సంపదలూ కలగ జేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంస్థ పక్షాన ముమ్ముందు కేసెట్లు విడుదల చేయడం, మరిన్ని పుస్తకాలు ప్రచురించడం మొ॥ కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం ఉంది. వేంకటాచలపతి ఆశీస్సులతో సంగీత అభిమానుల ఆదరణతో ఇవన్నీ చేయగలననే నమ్ముతున్నాను.

భవదీయుడు

నేదునూరి కృష్ణమూర్తి

## About the Author



Sangeetha Kalanidhi Sri Nedunuri Krishnamurthy.

*Born on 10th October, 1927 at Kothapalli Village of East Godavari District, Andhra Pradesh, to Vijayalakshmi and Ramamurthy Pantulu. Sri Krishnamurthy popularly and familiarly known as 'NEDUNURI" in the music circles is a NADAYOGI.*

*Besides his global popularity as an eminent musician, he has also the fortunate privilege of propogating the Annamayya Sankeerthanas with his DHATHUKALPANA.*

*Out of Sixty Sankeerthanas he tuned so far, thirty are covered in this First Part, Publication of Second Part is under active contemplation.*

*Sri Nedunuri is the Founder cum Managing Trustee of "NADASUDHA TARANGINI" a Trust formed with the main objective of preserving and transmitting the traditional glory of classical Carnatic Music to the posterity for their prosperity.*

Padmavibushan Sangeetha Kalanidhi
**Dr.Semmangudi R. SRINIVASIER**

Phone : 8277554
1, Llyods 1 Lane
**MADRAS - 600 014**

28/3/94

*Dear Sri Krishnamurthy,*

*I have your letter dated 21st March and am happy to Note that you propose to publish worthy a book consisting of Annamacharya's Sankeerthan-ams with nctations set by you.*

*Please accept my hearty congratulations for the efforts you have put in and I have no doubt that the music fraternity will ever be grateful to you and be appreciative of the service you have rendered for the cause of music.I take this opportunity of wishing you all success.*

*Yours sincerely,*

*R. Srinivasier*

**SANGEETHA KALANIDHI**
**Dr.S. Pinakapani, M.D.**
SRINIVASA NAGAR
**KURNOOL - 518 004.**

# ఆశీస్సులు

శ్రీ శ్రీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రేసరులకు తలమానికమువంటివాడు శ్రీ అన్నమాచార్యులు. ఆయన భక్తి పారవశ్యము కట్లు తెగి ప్రవహించగా వెంకట రమణ స్వామిని స్తుతిస్తూ శతకములూ, వేలాది సంకీర్తనలు రచించాడు. సంగీత సాహిత్య విద్యలలో నిష్ణాతుడు. ఆయన రచించి రాగి రేకులలో భద్రపరచిన వేలాది సంకీర్తనలు విశేషంగా సాహిత్య ప్రధానంగా ఉన్నవి. వాటిని శ్రీ అన్నమాచార్యులు పాడిన సంగీత ధోరణి మనకు లభ్యము కాలేదు. నేటికాలపు సంగీత విద్వాంసులే అన్నమయ్య సంకీర్తనలకు తమ సంగీత రచన కల్పించి జోడించ వలసిన అవసరం వచ్చినది.

సాహిత్య ప్రధానములైన అన్నమయ్య సంకీర్తనలను సంగీత లోకములో ప్రచారము చేయవలెనంటే సంగీత శైలి సులభ సాధ్యముగా అందరికి అందుబాటులో ఉండాలి. 'సంగీత కళానిధి' 'సంగీత చూడామణి' బిరుదాంకితులు చిరంజీవి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి అందరూ పాడుకునేటందుకు అందుబాటులోనున్న సంగీత శైలిలో స్వర పరచి సంగీత లోకాని కందజేస్తున్నాడు. ఇతడు అనుభవశాలి. "అలరులు కురియగ" అనే అన్నమయ్య పాటను శ్రీ కృష్ణమూర్తి పాడేటంత లోతైన శైలిలో స్వరపరిస్తే ఎందరో ఆ పాటల దరికి పోరు. శ్రీ అన్నమయ్య కీర్తనల ప్రచారమే ధ్యేయంగా పెట్టుకొన్న శ్రీ నేదునూరి వాటిని సులభ సాధ్యముగా స్వర పరచి ప్రచురించడం సమంజసముగా ఉన్నది. ఈ చిన్ని గ్రంధమునకు సర్వ జనాదరణ లభించి కృష్ణమూర్తి ఆశయము ఫలించుగాక.

శ్రీ పాద పినాకపాణి
*15.5.94*

# సంకీర్తనల వరుస క్రమం

## 1.భావములోన ( వాల్యూం - 3 - 561)

(రేకు - దేసాక్షి).
22వ మేళ జన్యం.

శుద్ధ ధన్యాసి రాగం - ఆదితాళం
మూ : స గ మ ప ని సं - सं ని ప మ గ స

ప. భావములోన బాహ్యమునందును । గోవిందగోవింద యని కొలువవో మనసా॥

1చ. హరి యవతారములే అఖిల దేవతలు। హరిలోనివే బ్రహ్మాండములు ।
హరి నామములే అన్ని మంత్రములు । హరి హరి హరి హరి హరి యనవో మనసా॥

2. విష్ణుని మహిమలే విహిత కర్మములు । విష్ణుని పొగడెడి వేదంబులు ।
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు । విష్ణువు విష్ణువని వెదకవో మనసా॥

3. అచ్యుతుడితడే ఆదియు నంత్యము । అచ్యుతుడే అసురాంతకుడు ।
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె । అచ్యుత అచ్యుత శరణనవో మనసా॥

ప) ; ని సా ని సా మ గ ప మ గ మ గ స । ; ని సా ప మా । పా నీ ప మ పా ॥
భా • వ ము లో • • • • • • న । బా • హ్య ము । నం • దు • ను ॥

; గ మా పా ప నీ సా సా సా । ; స గా ని సా । ని ప ని ప మ గ గ మ ॥
గో • విం ద గో • విం ద । అ ని కొ లు । వ • • వో • • మ న ॥

2) ప ని ని గ స ని పా మ గ మ ని ప మ ప మ గ స । ; ని సా ప మా । ప ని స ని ప మ పా ॥
సా • భా • • వ ము లో • • • • • • • న • । బా • హ్యము । నం • • • దు • ను ॥

; గ మా ప సీ స గ మ గ స ని సా । ; స గా ని సా । ని ప ని ప మ గ గ మ ॥ ప ని
గో • విం ద గో • • • విం • ద । అ ని కొ లు । వ • • వో • • మ న ॥ సా • (భావము)

1చ) ; గ మా మ మా మా, మ ప మ గా । ; గ మా ప గా । మ ని ప మ గ సా సా ॥
హ రి య వ తా ర ము • లే । అ ఖి ల దే । • • • • వ త లు ॥

; గ మా గా స ని స గ మ గ స ని ప । ; ని సా గ మా । పా ని సా ని పా ॥
హ రి లో ని వే • • • • • • • । బ్ర • హ్మాం • । డం • • బు లు ॥

; గ మా పా స ని స ని పా, నీ । సా స గా ని సా । స స ని పా ని సా ॥
హ రి నా మ ము • • • లే । • అ • న్ని మం । త్ర • • • ము లు ॥

2) ; గ మా పా ని గ స ని పా, నీ | సా స గా ని సా | స ని స ని ని ప ని సో ॥

హ రి నా ను ము . . . . లే | . అ . న్ని మం | త్ర . . . . . . ము లు ॥

; స గా ని సో ; ప నీ మ పా | ; మ పా గ పా | మ గ సా గ మ ప ని ॥ స గ

హ రి హ రి హ రి హ రి | హ రి య న | వో . . మ న సా . ॥ . . (భావము)

2చ) ; , గా మ మా మా మా ప మ గా | ; గ మా ప గా | మ ని ప మ గ సా సా ॥

వి ష్ణు ని మ హి మ . లే | వి హి త క | . . . . ర్మ ము లు ॥

; గ మా గ సా ని స గ మ గ స ని ప | ; ని సా గ మా | పా ని సో ని పా ॥

వి . ష్ణు ని . పా . గ . డె డి | వే . . . | దం . . బు లు ॥

; , గా మ ప ని ని ప నీ సో ; | ; , సా గ ని స | స స ని పా ని పో ॥

వి ష్ణు డొ . . . క్క డే | వి శ్వాం త | రా . . . త్ముడు ॥

2 " | " | సానిస ని ని ప ని సో ॥

" | " | రా . . . . . . త్ముడు ॥

; , సగని సా ; పనీ మపా । ; మపా మగపమ । గసా , గమపని ॥ సగ
విష్ణువు విష్ణువని । వెదక • వో • । • • మనసా • ॥ • • (భావము)

3చ) ; , గామ పా మా మాపమగా । ; గమాప పా । మని ప మప మ మగగా సా ॥
అచ్యుతుడితడే • • । ఆ • దియు । నం • • • • • త్య . . ము ॥

; గమాగ సా నిసగమగసనిప । ; నిసా గమా । పానిసాని పా ॥
అ • చ్యుతుడే • • • • • • • • • । అసురాం • । త • • కుడు ॥

; గమాపనీ గసనిపనీసా । ; సగాని సా । ససనిపానిసా ॥
అ • చ్యుతుడు • శ్రీ • వేంక । టా • ద్రిమీ । ద • • • నిదే ॥

2) ; " । " । సానిసనినిపనిసా ॥
" । " । ద • • • • • • నిదే ॥

; సగని సా ; పనీమపా । ; మపాగపా । మగసాగమపని ॥ సగ
అ • చ్యుత అ • చ్యుత । శరణన । వో • • మనసా • ॥ • • (భావము)

## 2.చేరి యశోదకు ( వాల్యూం - 3 - 485)

(రేకు - శుద్ధ వసంతం)
28వ మేళ జన్యం.

మోహన రాగం - ఆదితాళం
మూ : స రి గ ప ద సఁ - సఁ ద ప గ రి స

ప. చేరి యశోదకు శిశువితడు। ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥

1చ. సొలసి జూచినను సూర్యచంద్రులను। లలివెదజల్లెడు లక్షణుడు ॥
నిలిచిన నిలుపున నిఖిల దేవతల। కలిగించు సురల గనివో యితడు ॥

2. మాటలాడినను మరియజాండములు। కోటులు వొడమెటి గుణరాశి।
నీటగు నూర్పుల నిఖిల వేదములు। చాటువ నూరెటి సముద్రమితడు ॥

3. ముంగిట పొలసిన మోహన మాత్మల। పొంగించే ఘన పురుషుడు।
సంగతి మావంటి శరణాగతులకు। అంగము శ్రీ వేంకటాధిపుడితడు ॥

ప.  ; ద సా ద పా  ప గ ద ప గ ప గ రి । స ధ స రీ గ రి స । రీ గా ; ; ॥
చే , రి యు శో . . . ద . కు । . . శి షు వి త . । డు . . . ॥

; గ పా రి  గా పా ; ద స ద ప । గా గ పా ద  సా  । స స ద ప గ రి గ ప ॥
ధా . రు ణి బ్ర . హ్మ . కు . । . తం . ద్రి యు । ని . త . . . డు . ॥

2)  దా ద రి స ద పా గా ప గ పా ద స ద ప గ రి । స ధ స రీ గ దా । దా, ప ద ప ప గ గా, రి ॥
. చే . . రియ శో . . . . . . ద . కు . । . . శి షు వి త । డు . . . . . . . ॥

; గ ద ప గ రి గా ప ద స ద ప గ ప ద । స రి గ రి స ద రి  స । ద స ద ప గ రి గ ప ॥ దా
ధా . . రు . ణి బ్ర . . . హ్మ కు . । తం . . . ద్రి . యు . ।  ని . త . . . డు . ॥ . (చేరి ...)

1చ)  ; రి గా స రీ గా గా ద ప గా । ; గ పా ద పా । ; ప గ ద ప గా ॥
సా ల సి జా . చి న . ను । . సూ . ర్యచం । . ద్రు . ల . ను ॥

, రి గ పా గ రి పా ; రి గ రి స స ధ । ; స రీ గ రి స ।  రీ గా ; ; ॥
. . ల లి వె ద జ . ల్లె . డు . . . । . ల . క్ష ణు . । డు . . . ॥

; ప దా గ పా దా సా సా సా । ; స రీ గ రి స సా । ; స ద రి స  దా ॥
ని లి చి న  ని లు వు న । . ని ఖి ల దే . . । . వ . త . ల ॥

, ప దదా గ రీ సా రి స ద ప దా । ; గ పా ద సా । స స ద ప గ రి సా ॥
. . క లి గిం . చు సు . ర . ల । . గ ని వో . । యి . త . . . డు ॥

2) ; ప దా గ పా దా సా రి గ <u>రి స స ద</u> । ; స రీ గ ప <u>గ రి</u> । సా స ద రి స ద ప ॥
నిలిచిన నిలువు . న . . . । . నిఖిల . దే . । . వ . త . ల . ॥

దా ద దా గ రీ సా రి స ద ప దా । ప గ ద ప స ద గ రి । స స ద ప గ ప ద స ॥ రి గ
. క లి గిం చు సు . ర . ల । గ . ని . వో . . . । యి . త . డు . . . ॥ (చేరి)

2చ) ; రి గా స రీ గా గా ద ప గా । ; గ పా ద పా । ; ప గ ద ప గా ॥
మా . ట లా . డి న . ను । . మ రి య జాం । . డ . ము . లు ॥

, రి గ ద ప గ రీ సా సా రి గ <u>రి స స ద</u> । ; స రీ గ సా । రీ గా ; ; ॥
. . కో . . టులు వా డ మె టి . . . । . గు ణ రా . । శి . . . ॥

; ప దా గ పా దా సా సా సా । ; స రీ గ రి స । , ద రి స ద ప దా ॥
. నీ . ట గు నూ . ర్పు ల । . ని ఖి ల వే . । . ద . ము . లు ॥

; దా , గ రీ సా రి స ద ప దా । గ గ ప ద సా ద ప । ప గ ద ప గ రి సా ॥
. చా . టు వ నూ . . రె . టి । స ము . ద్ర । మి . త . డు . . ॥ (నీటుగు ... వేదములు)

2) ; దా , గ రీ స ద రి స ద ప దా। ప గ ద ప స ద గ రి। స స ద ప గ ప ద స॥ రి గ
• చా • టు ప నూ • • రె • టి। స • ము • • • ద్ర । మీ త డు • • • ॥ . . (చేరి..)

3చ) ; రి గా స రీ గా గా ద ప గా। ; గ పా ద సా। ద పా గ ద ప గా॥
ముం• గి ట పా ల సి • న। •మో • హ న। మా• • త్మ• ల॥

, రి గ ద ప గ రీ సా ; రి గ రి స స ధ। ; స రీ గ గా । పా ద ప ప గ గ గా రి॥
• • పాం • • గిం • చే • ఘ • న • • • । • పు రు ష డు। • • • • • • • • • ॥

; ప దా గ పా ద సా సా , సా। ; స రి గా రి సా। స ద రి స ద ప దా॥
సం. గ తి మా • వం.• టి। • శ • ర ణా । గ • తు • ల • కు॥

2) ; ప దా గ పా ద సా స రి గ రి స స ద। ; స రి గా రి సా। స ద రి స ద ప దా॥
సం• గ తి మా • వం • • టి • • • । • శ • ర ణా • । గ • తు • ల • కు॥

; ద గా రి సా ద రి స ద పా దా। గ ప ద సా ద పా। ప గ ద ప గ రి సా॥
అం• గ ము శ్రీ వేం • • క। టా • • ధి పు। డి • త • డు • • ॥

2) ; ద గా రి సా ద రి స ద పా దా। ప గ ద ప స ద గ రి। స స ద ప గ ప ద స॥ రి గ
• అం • గ ము శ్రీ • • వేం • క। టా • • • ధి పు • । డి • త • డు • • • ॥ • • (చేరి)

ॐ ॐ ॐ

## 3. పలుకు తేనెల తల్లి (వాల్యూం - 4 - 74)

(రేకు - సాళంగనాట) అభేరి రాగం - ఝంపె తాళం

22వ మేళ జన్యం. మూ : స గ మ ప ని సి - సి ని ద ప మ గ రి స

ప. పలుకు తేనెల తల్లి పవళించెను। కలికి తనముల విభుని కలిసినది గాన ॥

1చ. నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర। పగలైన దాక చెలి పవళించెను।
తెగని పరిణతులతో తెల్లవారిన దాక। జగదేక పతి మనసు జట్టిగొనె గాన ॥

2. కొంగు జారిన మెరుగు గుబ్బ లొలయగ తరుణి। బంగారు మేడపై పవళించెను।
చెంగలువ కనుగొనల సింగారములు దొలక। అంగజగురునితోడ అలసినది గాన ॥

3. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై। పరవశంబున తరుణి పవళించెను।
తిరువేంకటాచలాధిపుని కౌగిట గలసి। అరవిరైనును చెమట నంటినదిగాన ॥

ప) ; ప నీ ద పా ; ॥ మ గ ప మ గ రి రీ సా ॥ ; ప నీ స గా రీ ॥ సా ; ; ; ; ॥
• ప లు కు తే • ॥ నె • ల • త • • ల్లి ॥ • ప వ ళిం • చె ॥ ను • • • • ॥

2) ; మ పా ని ని ద ద ప ॥ మ గ మ ద ప ప మ గ రి స రి ॥ ని స ప నీ సా , మ గ ॥ ప మ మ గ గ రి రీ సా ॥
• ప లు కు తే • • • ॥ నె • ల • • త • • • ల్లి • ॥ • • ప వ ళిం • చె • ॥ ను • • • • • • • ॥

; స గా మ పా పా ॥ మ ని ప గా మా పా పా ॥ ; ప నీ స ని ద పా ॥ ద ద ప మ గ రి స రి ని స ॥
క లి కి త న ॥ ము • ల • వి భు ని ॥ • క ల సి న • ది ॥ గా • • • న • • • • ॥

3) గ మ – ప లు కు – ళిం చె ను ॥ ; స గా మ పా పా ॥ ప ని పా , నీ సా సా ॥
• • క లి కి త న ॥ ము • ల • వి భు ని ॥

; ని సా గ రీ సా ॥ స ని ద ప ప మ గ రి ని స ॥ గ మ
క ల సి న ది ॥ గా • • • న • • • • • ॥ • • (పలుకు...)

1చ) ; గ రీ స ని సా సా ॥ సా గా మా పా ; ॥ ; ప గా మ పా పా ॥ ని ప మ గ గో మా పా పా ॥
ని గ ని • గ ని ॥ మో • ము పై • ॥ • నె రు లు గె ల ॥ కు • ల • • చె ద ర ॥

; గ మా ప నీ నీ ॥ ని ద దా ప మ పా పా ॥ ; మ పా మ గ గా , మా ॥ పా ; ; ; ; ॥
• ప గ లై • న ॥ దా • • క • చె లి ॥ • ప వ ళిం • • • చె ॥ ను • • • • ॥ నిగ..

2) ; గ మా ప ని స రి స నీ ॥ ని ద దా ప మ పా పా ॥ ; మ పా గా, మా ॥ పా ; గ మ ప స ని ద ॥
. ప గ లై • • • • న ॥ దా • • క • చె లి ॥• ప వ ళిం • చె ॥ ను • • • • • • • ॥

పా ప గా మ పా ని ప ॥ నీ సా సా సా ; ॥ ; , ప ని స స మ గ గ ॥ గ రి స ని నీ సా ; సా ॥
• తె గ ని ప రి • ॥ ణ తు ల తో • ॥ . . తె ల్లి వా . . . ॥ రి • న • • దా ; క ॥

; ప నీ సా, రీ ॥ రి ని రి సా ని ద పా పా ॥ ; , పా ని దా పా ॥ ద ద ప మ గ రి స రి ని స ॥ గ మ
జ గ దే క ॥ ప • తి • మ • న సు ॥ • • జ ట్టి గొ నె ॥ గా • • • న • • • • • ॥ • •(పలుకు)

2చ) ; గ రి నీ సా ; ॥ గా గా మా పా పా ॥ ; , గా మ పా పా ॥ మ ద ప గా మా పా పా ॥
• కొం గు జా ॥ రి న మె రు గు ॥ గు బ్బ లో ల ॥ య • • గ త రు ణి ॥

; గ మ పా సి ని నీ నీ ॥ ని ద దా ప మ పా ; ॥ ; మ పా మ గ గా , మా ॥ పా ; ; ; ; ॥
•బం • గా • • • రు ॥ మే • • డ • పై • ॥ • ప వ ళిం • • • చె ॥ ను • • • • ॥

; గ మా ప పా ని ప ॥ ; ని సా స సా సా ॥ ; ప ని స మ గా గా ॥ గ రి స ని నీ సా సా సా ॥
చెం • గ లు వ • ॥ • క ను గొ న ల ॥ • సిం • గా • • ర ॥ ము • లు • • దొ ల క ॥

; , ప ని స సా రీ ॥ రి ని రి స ని ద పా పా ॥ ; ప నీ స ని ద పా ॥ ద ద ప మ గ రి స రి న్ని స ॥ గ మ
అం • గ జ గు ॥ రు • ని • తో • • డ ॥ • అ ల సి న • ది ॥ గా • • • న • • • • • • ॥ • • (పలుకు)

3చ) ; గ రీ స స్నీ సా సా ॥ ; స గా మ పా ; ॥ ; గా మా పా పా ॥ ద ప గా మా పా ; ॥
ము రి పెం • • పు ॥ • న ట న తో • ॥ • ము త్యా • ల ॥ మ • ల గు పై • ॥

; గ మా ప పా స ని నీ ॥ ద ప దా ప మ పా పా ॥ ; మ పా మ గ గా , మా ॥ పా ; ; ; ; ॥
ప ర వ శం • • • ॥ బు • న త • రు ణి ॥ • ప వ ళిం • • • చె ॥ ను • • • • ॥

; గ మా పా , ని ప ॥ నీ సా సా సా ; ॥ ; ప నీ స స మ గ గ ॥ గ రి స ని నీ సా సా సా ॥
తి రు వేం క ॥ టా • చ లా • ॥ • ధి పు ని కౌ • • • ॥ గి • ట • • క ల సి ॥

; ప నీ స సా గ రి ॥ రి ని రి స ని ద పా పా ॥ ; మ పా ని దా పా ॥ ద ద ప మ గ రి స రి న్ని స ॥ గ మ
అ ర వి రై • • ॥ ను • ను • చె • మ ట ॥ • నం • టి న ది ॥ గా • • • న • • • • • • ॥ • • (పలుకు)

ళ ళ ళ

## 4. జయజయ రామ (వాల్యూం - 9 - 11)

(రేకు - గుండ క్రియ).   మణిరంగు రాగం - ఆదితాళం

22వ మేళ జన్యం.   మూ : స రి మ ప ని స - స ని ప మ గ రి స

ప. జయజయ రామ సమర విజయరామ । భయహర నిజభక్త పారీణరామ ॥

చ. జలధి బంధించిన సౌమిత్రిరామ । సెలవిల్లు విరచిన సీతారామ ॥
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ । కలిగి యజ్ఞము గాచే కౌసల్య రామ ॥

2. అరి రావణాంతక ఆదిత్య కులరామ । గురుమౌనులను గాచే కోదండరామ ।
ధర నహల్యపాలిటి దశరథ రామ । హరురాణి నుతుల లోకాభిరామ ॥

3. అతి ప్రతాపముల మాయామృగాంతక రామ । సుత కుశలవ ప్రియ సుగుణరామ ।
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామ । మతిలోన బాయని మనువంశ రామ ॥

ప ; ప పా మ గ రి స రి ప మ గ రి సా । ; ని సా రి సా । ని రీ స ని పా పా ॥
జ య జ • య రా • • • • • • మ । • స మ ర వి । జ య రా • • మ ॥

; ని సా రి రీ రి గా గ రి రీ రీ । రి మ పా నీ పా । మ ప ని ప మ గ రి స ॥ రి మ
భ య హ ర ని జ భ • • క్త । పా • రి • ణ । రా • • • మ • • • ॥ • • జయజయ...

2. ; ని సా రి రీ రి గా గ రి రీ రీ । రి మ ప ని స ని పా । మ ప ని ప మ గ రి స ॥ రి మ
భ య హ ర ని జ భ • • క్త । పా • రీ • • • ణ । రా • • • మ • • • ॥ • • జయ

3. " । రి మ ప ని సా , రి ని స । పా , ని మ ప మ గ రి స ॥ రి మ
" । పా • రీ • • • ణ • । రా • • • • మ • • • ॥ • • జయ

4. " । రి మ ప ని స రి స ని స ని । ప ని ప మ ప మ గ రి గ స ॥ రి మ
" । పా • రీ • • • • ణ • • । రా • • • • మ • • • ॥ • • జయ

1చ. ; రి మ రి మ పా పా ; నీ మా । ; ప నీ పా ప । మా ; మ ని ప గా ॥
జ ల • ధి బం ధిం • చి న । • సౌ • మి త్రి । రా • మా • • • ॥

రీ రి మా ప ని మా , ప గా రీ స రి స ని। పా ని సా రీ స। రీ , గ రీ , గ రీ ;।
• సె ల వి • ల్లు • వి ర చి • న •। • సీ • తా •। రా • • • మ •।

; రి మ రి మ పా పా నీ ని మ పా। ; పా నీ ప మ। పా నీ సా ;॥
అ ల • సు గ్రీ వు నే లి • న। • అ యో ధ్య •। రా • మ •॥

; ప రీ స సా ని రీ స ని పా ప మ। ప ని స స ని పా ప మ। స ని ని ప మ గ రి స॥ రి మ
క లి గి య జ్ఞ ము గా • • చే •। కౌ • • స • • ల్య •। రా • • • మ • • •॥ • • జయ

2. ; రి మ రి మా ప పా ; నీ మా। ; ప నీ పా ప। మ ప ని ప మ గా రీ॥
అ రి • రా వ ణాం త క। • ఆ • ది త్య। కు ల • రా • • మ॥

; రి మా పా ని మా ప గా రీ స రి గ రి స। ని ప ని సా రీ స। రీ గా గ రి రీ॥
గు రు మౌ • ను • అ ను గా • • చే •। • • కో • దం డ। రా • మ • •॥

; రి మ రి మ పా పా నీ ని మ పా। ; ప నీ ప మా। పా నీ సా ;॥
ధ ర • న హ ల్యా పా లి • టి। • ద శ ర ధ। రా • మ •॥

; ప రీ సా స నీ రి స ని ప ప మ | ప ని స రి స ని పా ప మ | స ని ని ప మ గ రి స || రి మ
హ రు రా ణి ను తు . . , ల . | లో . . . కా . . ధి . | రా . . . మ . . . || . . జయ

3. ; రి మ రి మ పా ప ప పా ప ని మా | ; ప నీ ప పా | మా ; మ ని ప గా ||
అ తి . ప్ర తా ప ము ల మా యా | మృ గాం త క | రా . మా . . . ||

రీ రి మా ప ని మ ప గా రీ స గ రి స | ని ప ని సా రి సా || రీ ప మ గా రీ ||
. సు త కు . శ . ల వ ప్రి . య . | . . సు గు ణ . || రా . . మ . ||

; రి మ రి మ పా పా పా ప ని మా | ; పా ని పా మ | పా నీ సా ; ||
వి త . త మ హి మ ల . శ్రీ | . వేం క టా ద్రి | రా . మ . ||

; ప రీ సా స స ని రి స ని ప ప మ | ప ని స రి స ని పా ప మ | స ని ని ప మ గ రి స || రి మ
మ తి లో స బా . . . . య ని . | మ . ను . వం . . శ . | రా . . . మ . . . || . . జయ

## 5. ముద్దుగారే యశోద ( వాల్యూం - 3 - 577)

(రేకు - సాళంగనాట రాగం) కురంజి రాగం - ఆదితాళం

29వ మేళ జన్యం. మూ : ని స రి గ మ ప ద - ద ప మ గ రి స ని

ప. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు। తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥

1చ. అంత నింత గొల్లెతల అరచేతి మాణికము। పంతమాడే కంసునిపాలి వజ్రము ॥
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస। చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ॥

2. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము। మితి గోవర్ధనపు గోమేధికము।
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము। గతియై మమ్ముగాచే(టి) కమలాక్షుడు ॥

3. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ॥ ఏలేటి శ్రీ వెంకటాద్రి యింద్ర నీలము।
పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము। బాలుని వలె తిరిగీ పద్మనాభుడు ॥

ప.    , గా గ గా ;మ గ  గ రి మ గ రి స  సా । ; ని స రి గ రి సా । స  ని రి  స స ని నీ ॥
ము ద్దు గా ॅరే • య • శో • • •  ద ।  ముం • గి టి • ము । త్యా • ము • వీ • డు ॥

, నీ స రీ రీ , రి  గా  గ రి గా । , మ ద ప ప ప మ గ । గ  రి రి స స ని రీ ॥
తి  ద్ద రా ని •  మ హి  మ • ల । •  దే •  వ కీ •  •  • ।  సు • తు • డు • • ॥ (ముద్దుగారే ...)

1చ.  , రి  మ గ రి స సా  ని స రి గ  రి స సా । ; ని స రీ గ రి  సా । స ని రి స స ని  నీ ॥
అం • త ని ం త  గొ • ల్లె • త • ల । •  అ ర చే • •  తి । మా • ణి • క • ము ॥

; స  ని స రీ  రీ , రీ  గ  గ రి గా । , మ ద ప ప మ మ గ । గ  రి మ గ రి స సా ; ॥
పం • త మా డే  కం సు ని • • ।   పా • లి వ • ౖజ • । ము • • • • • • • ॥

, సా  ప  ప ;మ మ  గ మ రి గ  మ పా పా । , రి గ  రి గ మ ద ప । ప  గ ప మ మ గ గా ॥
కాం తు ల • మూ • డు • లో • కా ల । • గ రు డ ప • చ్చ • । పూ • •  •  స • • ॥

, గా  గ గా రి  గ మ  గ రి సా , సా । , నీ స  రీ  రి  గ । స రీ , రి గ స రి ॥
చెం త ల మా • లో  • • ను  న్న । • చి న్ని కృ ష్ణ • । డు • • • • • • ॥

2.   , గా  గ గా  రి  గ మ  గ రి  సా , సా । , నీ  స  రీ  గ ప మ । రీ ; రి గ స రి ॥
చెం త ల  మా • లో  • •  ను  న్న । • చి న్ని  కృ ష్ణ • • । డు • • • • • ॥

3. , గా గ గా రి గ మ గ ప మ గ రీ రీ । , రి గ రి గా మ ద ప । మ గ ప మ గ రి స స ॥ రి
చెం త లవా లో . . . . ను . న్న । చి . న్ని కృ ష్ణ . . । డు . . . . . . . . ॥ . (ముద్దు)

2చ. ; మ గ రి స స సా ని స రి గ రి స సా సా । , నీ స రీ గ రి సా । స ని రి స స ని నీ ॥
ర తి కే . . ళి రు . క్మి . ణి . . కి । రం గు మో . . వి । ప . గ . డ . ము ॥

; స స ని రీ , రీ రీ గ రి గా । ; మ ద ప ప ప మ గ । గ రి మ గ రి స సా ; ॥
మి తి . గో . వ ర్ధ న . పు । . గో . . మే . . । ధి . క . ము . . . ॥

; స ప ప మ మ గ మ రి గ మా పా , । పా రి గ రి గ మ ద ప । ప గ ప మ మ గ గా ॥
స త మై . . . శం . ఖ చ క్రా . । ల సం . దు ల వై , . । డూ . . . ర్య . ము ॥

; స గ గా రి గ మ మ గ రి సా, సా । ; ని సా రీ గ । రీ ; రి గ స రి ॥
గ తి యై ము . మ్మ . . . గా . చే । . క మ లా క్షు । డు . . . . . ॥

2. ; గ గ గా రి గ మ మ గ రి సా , సా । ; ని సా రి గ ప మ । రీ ; రి గ స రి ॥
గ తి యై మ . మ్మ . . గా చే । . క మ లా . క్షు . । డు . . . . ॥

3. ; గ గ గా రి గ మ గ పమ గ రీ రీ। ; రి గ రి గ మ దప। మ గ ప మ గ రి స స ॥ రి
గ తి యై ను • మ్ము . . . గా • చే। • క మ • లా • క్షు • । డు • • • • • • • ॥ • (ముద్దు)

3చ. ; మ గ రి స స స ని స రి గ రి స సా ; । ; సా రీ గ రి సా। స ని రి స స ని నీ ॥
కా • ళిం • గు ని త ల ల • పై • • । గ ప్పి న • పు। వ్య • రా • గ • ము ॥

, స ని రీ రి రీ , రీ గ గ రి గా । , మ ద ప ప ప మ గ। గ రి మ గ రి స సా ; ॥
ఏ • లే టి శ్రీ • వేం క టా • ద్రి। • ఇం • ద్ర నీ • • • । ల • • • ము • • ॥

, సా ప ప ప మ గ మ రి గ మ పా పా। , రి గ రి గ మ ద ప। ప గ ప మ మ గ గా ॥
పా ల జ ల ని • ధి • • • లో న। • పా • య ని • ది • । వ్య • ర • త్న • ము ॥

, గా గ గా ను గ రి గ ప మ గ రి సా। , నీ స రీ రి గ। స రీ , రి గ స రి ॥
బా లు ని వ లె తి • రి • • • గీ । . ప ద్మ నా భు • । డు • • • • • ॥

2. , గా గ గా మ గ రి గ ప మ గ రి సా। , నీ స రి గ ప మ। రీ ; రి గ స రి ॥
బా లు ని ప లె తి • రి • • • గీ। • ప ద్మ నా భు • । డు • • • • • ॥

2. , గా గ గా మ గ మ గ ప మ గ రి రీ।, రి గ రి గా మ ద ప। మ గ ప మ గ రి స స ॥ రి
బా లు ని ప లె తి • రి • • • గీ।.ప . ద్మ నా భు • • । డు • • • • • • • • ॥ • (ముద్దు)

## 6. వెనకేదో ముందరేదా (వాల్యూం - 2 - 16)

(రేకు - ముఖారి). హుసేని రాగం - ఆది తాళం (త్రిశ్ర నడ)

22వ మేళ జన్యం. మూ : స రి గ మ ప ని ద ని సं - సं ని స ప ద మ ప మ గ రి స

ప. వెనకేదో ముందరేదా వెఱ్ఱినేను నా। మనసు మరులుదేర మందేదాకో ॥

1చ, చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని। యేరూపై పుట్టుదునో యెరుగనేను।
కోరి నిద్రించఁబరచుకొని నుద్యోగింతు గాని। సారెలేతునో లేవనో జాడ తెలియ నేను ॥

2 తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేఁగాని। కల్లయేదో నిజమేదో కాననేను।
వల్లి చూచి కామినుల వలపించెఁగాని। మొల్లమై నా మేను ముదిసిన దెరగ ॥

3. పాపాలు చేసి మరచి బ్రదుకు చున్నాడగాని। వైపుగ చిత్రగుప్తుడు వ్రాయు టెరగ।
యేపున శ్రీ వేంకటేశునెక్కడో వెదకే గాని। నా పాలి దైవమని నన్నుగాచుటెరగ ॥

❀ ❀ ❀

ప. రి రి రీ రీ రి గ మ ప ద ప | మ ప మ మ గ రి | సా ; ; ‖ (2. సం. ‖ ప మ గ రి గ స
వె న కే దో ముం • ద రే • దో | వె • ట్టి నే • • | ను • • ‖ (వెనకేదో‖ ను • • • నా •

స స స ప ప ప పా ని ద మా | పా స ని ద ప | ప మ గ రి గ స ‖
మ న సు మ రు లు దే • • ర | మం దే • దా • | కో • • • • • • ‖ (వెనకేదో)

1చ. సా స పా , ప ప ప ని ద మ | ప ద ని ప ద ప | మ ప మ గ రి స ‖
చే రి మీ ద టి జ • న్మ ము | సి రు ల కు • • | నో • మె గా • ని ‖

రి గ మా ప ద ప మ ప మ గ రి ని | స స స రి గ మ | రి గ స రీ , ‖
యే • రూ పై • • పు • ట్టు దు నో • | యె ర గ నే • • | ను • • • ‖

పా మ ప నీ దా ని స స స | రి మ గ రి సా | ని రి స ని ద ప ‖
కో రి ని • ద్రిం చ బ ర చు | కొ న ను • ద్యో | గిం • తు గా • ని ‖

పా స సో రి స ని ద పా మా మ | ప ద ని ప ద ప | మ ప మ గ రి స ‖ (2 సం ‖ ప స ని స ప ద )
సా రె లే తు నో • • లే వ | నో • జా • డ • | తె లి య నే • ను ‖ సా రె ‖ నో • జా • డ • ) (వెనకేదో)

2 సా స పా ప పా ప ని ద మ | ప ద ని ప ద ప | మ ప మ గ రి స ‖
తె ల్ల వా రి న ప్పుడె • ల్ల | తె లి సి తి • • | న నే • గా • ని ‖

రిగమపదప పమగరినీ। సాసరిగమ। రిగసరీ, ॥
క·ల్ల యే·దానిజమే·దో। కానసే ··। ను··· ॥

పామపని౹దనిదని ససా। రిమగ రిసా। నిరిసనిదప॥
వల్లచూ·చికా·మినుల। వలపిం·చే। గా··ని··॥

పా పస రిస నిద పామామ। ప దనిపదప।మపమగరిస॥
మొల్లమై ·· నా· · మే ను।ముదిసినదెర।గ ·· ···॥ వల్లి చూచి .....

2. పా ప స రిస నిద పామామ। ప సనిసపద।మపమగరిస॥
మొల్లమై ·· నా··మే ను।ముదిసినదెర।గ ·····॥ (వెనకేదో ....)

3చ. సాసాసా పాపనిదమ। ప ద ని పదప।మ పమగరిస ॥
పాపాలు చేసిమరచి। బదు కుచు··।న్నా·డగా·ని॥

రిగమ పదప పమగరిరి ని।సా స రి గమ।రిగసరీ,॥
వై·పు గచి· త్ర·గు ప్తుడు।వ్రాయుటెర ·।గ ····॥

పా ప మ ప ని దానిసాస। రి గ రి సా,।నిరిసనిదప॥
యేపున శ్రీ· వేంకటేశు। నె·క్కడో·।వెదకెగా·ని॥

పాసారిస ని దపమమా।పదని పదప।మపమగరిస॥
నాపాలి· వై·వమని।న·న్నుగా·చు।టెర· గ··॥ (వెనకేదో...)

## 7. పలుమరు వుట్ల పండుగను (వాల్యూం - 12- 57)

(రేకు - ముఖారి ).
20వ మేళ జన్యం.

ముఖారి రాగం - ఆదితాళం
మూ : స రి మ ప ని ద సం - సం ని ద ప మ గ రి స

ప. పలుమరు వుట్ల పండుగను । చిలుకు చిడుక్కని చిందగను ॥

1చ. ఊళ్ళ వీధుల వుట్ల కృష్ణుడు । తాళ్ళు తెగిపడ తన్నగను ।
పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని । పెళ్ళుగ మ్రోసె పెనురవము ॥

2చ. బంగరు బిందెల పాలు పెరుగులు । ముంగిట నెగయుచు మోదగను ।
కంగు కళింగు కఠింగు ఖణింగని । రంగు మీరు పెను రవములై ॥

3. నిగ్గగ వేంకట నిలయుడుట్టి పా । లగ్గలిక పగుల అడువగను ।
బగ్గ బగిల్లని పరమామృతములు । గుగ్గిలి పదనుగ గురియగను ॥

ప. రి మ ప ప పా ద ప ప మ గ రి సా ; | స స రి రి ప మ గ రి | రి స ని ధ సా ; ||
ప లు మ రు వు ట్ల • పం • డు గ ను | చి లు కు చి డు • క్కని | చిం • ద గ ను ||

2. రి మ ప ద సం ని ద ప ప మ గ రి సా ; | స స రి రి ప మ గ రి | రి స ని ధ సా ; ||
ప లు మ రు వు • ట్ల • పం • డు గ ను • | చి లు కు చి డు • క్కని | చిం • ద గ ను • ||

1చ. రీ మ పా ప ద ప మా ప మ గా రి సా | సా రి ప మ గ రీ | రి స ని ధ సా ; ||
ఊ ళ్ళ వీ ధు ల • వు ట్లు • కృ ష్ణ డు | తా ళ్ళ తె గి ప డ | త • న్న గ ను ||

రీ మ ప నీ ద మ ప ని ద ద సా స స | ద రి రి స స ని ద ప | మ ప ద ప మ గ రి స ||
పె ళ్ళ క ఠి ల్లు పె ఠి • ల్లు చి ఠి ల్ల ని | పె • ళ్ళ గ మ్రో • సె • | పె ను ర వ ము • • • || (పలు.)

2. రీ మ ప పా ద ప మ ప మ గ రి రి సా | సా రి రి ప మ గ రి | రి స ని ధ సా ; ||
బం గ రు బిం దె ల పా • లు పె రు గు లు | ముం గి ట నె గ యుచు | మో • ద గ ను • ||

రీ మ ప నీ ద మ ప ని ద ద సా స స। ద గ రి స రి ని ద ప ।మ ప ద ప మ గ రి స॥
కం గు క ళిం గు క రిం ‚ గు ఖ ణిం గ ని। రం ‚ గు మీ ‚ రు పె ను।‚ ర వ ము ‚ లై ‚ ‚ ‚॥ (పలు)

3. రీ మ ప పా ద ప మ ప మ గా రి సా। సా రి ప మ గ రి రి। రి స ని ధ సా ;॥
ని గ్గ గ వేం క ట ని ల యు డు ట్టి పా। ల గ్గ లి క ప గు ల। అ డు వ గ ను ॥

రీ మ ప నీ ద మ ప ప ని ద స స స స। దా రి స రి ని ద ప।మ ప ద ప మ గ రి స॥
బ గ్గ బ గి ల్ల ని ప ర మా ‚ మృ త ము లు। గు గ్గి లి ప ద ను గ॥ గు రి య గ ను ‚ ‚ ‚॥ (పలు)

8వ మేళ కర్త　　　　మూ : స రి గ మ ప ద ని స - స ని ద ప మ గ రి స

ప.　విరహపు రాజదె విడిదికి రాగా । సిరుల జేసెనిదె సింగారములు ॥

1చ.　నెలత నుదుటిపై నీలపు కురులనె । తొలుతనె గట్టెను తోరణము ।
మొలక చెమటలనె ముత్యపు ముగ్గులు । అలరిచె మదనుం డదె చెలిమేన ॥

2చ.　దట్టముగ చింతా లతనే వడి । బెట్టె చప్పరము పెనగొనగా ।
పట్టిన మై తావులు పరిమళములు । కట్టించెను చెంగట వలరాజు ॥

3.　విందగు వేంకట విభుని ప్రేమచే । పొందగఁ బెట్టెను బోనాలు ।
ఇందు వదనకిఁ ఇందిరా విభుని । కందుదేర నలుకలు చవిజేసె ॥

ప. ; ద నీ ద మా మ గ ప మ గ రి సా । , స రీ గ మా । మ ద ద ప దా ; ॥
వి ర హ పు రా . . . . జ దె । . వి డి ది కి । రా . . . గా . ॥

; గ మా ద ద ని ద మ దా ద ని సా । ; స రి ని ద మ ద । మ గ రి స రి ని స రి ॥
సి రు ల జే . . . సె ని . దె । సిం . . గా . . । ర . ము . . . లు . ॥

2. గ మ ద నీ ద మా మ గ ప మ గ రి సా । ; స రీ గ మా । మ ద ని స ని ద దా ; ॥
. . వి ర హ పు రా . . . . జ దె । . వి డి ది కి । రా . . . గా . . ॥

; గ మా ద ద ని స ని ద మ ద ని సా । ; ద గా రి స ని । ద నీ ద ప మ గ రి ॥ గమ
సి రు ల జే . . . సె . ని . దె । . సిం . గా . . । ర . ము . . లు . ॥ . . (విరహపు)

1చ. ; స నీ ద మా గా రీ సా ; । ; స రీ గ మా । ప ద ప ప గ మా మా ॥
నె ల త ను దు టి పై . । నీ . ల పు । కు . . రు . ల నె ॥

; గ మా ద దా ద ని స ని ద ని ద ద । మా ద మా ద నీ । సా ; ; ; ॥
తొ లు త నె గ . . . ట్టె . ను . । తో . ర ణ । ము . . . ॥

; ద నీ ద మా దా నీ సా సా । ; , రీ ని రీ । రి గ మ గ రీ సా ॥
మొ ల క చె మ ట ల నే । ము త్యపు । ము . . . గ్గ లు ॥

; ద నీ స స రి స ని ద ప ద ని సా । ; ని రీ స ని ద ప । మ గ ద ప మ గ రి స ॥
అ లరి చె · మ · ద · నుం · · । · డ దె చె · లి · । మే · · · · · · న · ॥

2. ; ద నీ ద మా దా నీ సా రి స । నీ , రీ ని రీ । రి గ మా ప మ గ రి సా ॥
మొ ల క చె మ ట ల నే · । , ము త్య పు । ము · · · · గ్గ లు ॥

; ద నీ స రీ ; మా దా ని సా । ; గ మా ద నీ । రి ని ద మ గ రి స రి ॥ గ మ
అ ల రి చె · ము ద నుం · । డ దె చె లి । మే · · · · · · న · ॥ · · (విరహపు)

2. ; స నీ ద మా మ గ ప మ గ రి సా । ; స రీ గ మా । ద పా గ మా మా ॥
ద ట్ట ము గ చిం · · · · · · తా । · అ త నే · । · · · వ డి ॥

; గ మా ద దా ద ని స ని ద ని ద ద । మా ద మా ద నీ । సా ; ; ; ॥
బె · ట్టి చ ప్పు · ర · ము · · · । · పెన గొ న । గా · · · ॥

; ద నీ ద మా దా , ని సా సా । ; రి రీ ని రీ । రి గ మ గ రీ సా ॥
ప ట్టి న మై తా · · వు లు । ప రి మ ళ । ము · · · · లు ॥

; ద నీ సా రి స ని ద ప ద ని స రి । స రి ని రీ స ని ద ప । మ గ ప మ గ రి స రి ॥ గ మ
క · ట్టిం · చె · ను · చెం · · · । · · · గ ట వ · ల · । రా · · · · · · జా · ॥ · · ( విర హపు)

3. ; స నీ ద మా మ గ ప మ గ రి సా । ; స రీ గ మా । ద పా గ మా మా ॥
విం • ద గు వేం • • • • క టు । • వి భు ని • । ప్రే • • మ చే ॥

; గ మా ద గా ద ని స ని ద ని ద ద । మా ద మా ద నీ । సా ; ; ; ॥
పొం ద గ బె • • • ట్టె • ను • । • బో • నా • । లు • • • ॥

; ద నీ ద మా దా నీ సా ; । ; రి రీ ని రీ । రి గ మ గ రీ సా ॥
ఇం • దు వ ద న కి • । • ఇం ది రా • । వి • భు • • ని ॥

; , ద ని స స రి స ని ద ప ద ని సా । ; ని రీ స ని ద ప । మ గ ప మ గ రి సా ॥
కం • దు వే • • • ర • న • లు । • క లు చ • వి • । జే • • • • • సె ॥

2. ; ద నీ ద మా దా నీ సా ; । ; రి రీ ని రీ । రి గ మా ప మ గ రి సా ॥
ఇం • దు వ ద న కి । ఇం ది రా । వి • భు • • • • • ని ॥

; , ద ని స స రి స ని ద ప ద ని స రి । గా రి నీ ద మ ద । మ గ రి స రి ని స రి ॥ గ మ
కం దు వే • • • ర • న • లు • । • • క లు చ వి • । జే • • • • • సె • ॥ • • (విరహపు)

❀ ❀ ❀

## 9. ఒకపరి కొకపరి (వాల్యూం - 23 - 485)

(రేకు - శ్రీరాగం)
22వ మేళ కర్త

ఖరహర ప్రియ రాగం - ఆదితాళం
మూ : స రి గ మ ప ద ని స - స ని ద ప మ గ రి స

ప. ఒకపరి కొకపరి కొయ్యారమై । మొకమున కళలెల్ల మొలసినట్లుండె ॥

చ. జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి । జిగిగొని నలువంక చిందగాను ।
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన । పొగరు వెన్నెల దిగబోసినట్లుండె ॥

2. పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు । కరగి యిరుదెసల కారగాను ।
కరిగమన విభుడు గనుక మోహ మదము । తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ॥

3. మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను । తరచైన సొమ్ములు ధరియించగా ।
మెరుగు బోడి అలమేలు మంగయు తాను । మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ॥

ప. ; ద నీ ద పా మ గ ప మ గ రి గ స । రి గా మా, మా । పా ; ; ; ॥

ఒ క ప రి కొ · క · ప · రి · । కొ · య్యా ర । మై · · · ॥

2. ; " । గా , నీ , దా । పా ; ; ; ॥

" । కొ · య్యా ర । మై · · · ॥

3. " । రి గ మ ప ద నీ ద । పా ; ; ; ॥

" । కొ · య్యా · · ర । మై · · · ॥

; ద నీ ప దా ని సా సా , సా । ద స ని ని ద ప మా । గా రీ గ మ పా ॥

మొ క ము న క ళ లె · ల్ల । మొ ల · చి · · న । ట్లుం డె · · ॥ ఒకపరి ....

2. ; ద నీ ప దా గ రీ సా , సా । ద స ని ని ద ప మా । ద ప మ గ రి స రి గ ॥ మ ప

మొ క ము స క ళ లె ల్ల । మొ ల · చి · · న । ట్లుం · · · · డె · ॥ · · ఒకపరి ....

1చ. ని దా ప మ మా , మా  గ మా  మ గ గా , రీ । రి గా మ మా మా । పా , ప పా  పా ॥
జ గ దే . . క  ప తి  మే . . న । జ . ల్లి న  క । ర్యా  ర ధూ ళి ॥

; ప దా ని దా  మ ద ప మ గ రి గ స । రి  గా మ మా ; । పా ; ; ; ॥
జి గి  గొ సి  న లు . వం . . క . । చిం . ద  గా . । ను . . . ॥

2  ద స ని ద  ప మమా , మా గ మా మ గ గా రీ । రి గా మ మా మా । పా  , ప పా  పా ॥
జ . గ . దే . .  క  ప తి  మే . . న । చ . ల్లి న  క । ర్యా  ర ధూ ళి ॥

; రి గా  మ పా  ద నీ  ద ప మా పా । ద పా ద నీ ; । సా ; ; ; ॥
జి గి  గొ సి  న లు  వం . .  క । చిం  ద  గా । ను . . . ॥

స  సా ని  దా నీ  సా సా  , స నీ । గా , రీ ,  రీ । గ మ గ రి రీ స రి ॥
మొ గి చం . ద్ర ము ఖి . ను ర । ము  న  ని । లి . పె . గా న  ॥

2. గ రీ స ని దా నీ సా సా , స నీ । గా , రీ , గా । ప మ గా రీ సా ॥
మొ గి చం • • ద్ర ము ఖీ సు ర । ము న ని । లి • పె గా న ॥

ద నీ రీ , రి ని సా ని రి స ని దా । ద స ని ని ద ప మా । ద ప మ గ రి స (రీ) రి గ ॥ మ ప
పొ గ రు వె • న్నె ల • • ది గ । బో • • సి • • న । ట్లుం • • • • • (డె) డె • ॥ • • (ఒకపరి)

2. ని దా ప మ మా , మా రి గ ప మ గా రీ । రి గా మ మా మా । పా , ప పా పా ॥
పొ రి మె • రు గు చె • • • క్కు ల । పూ • సి న త । ట్టు పు ను గు ॥

; ప దా ని దా మ ద ప గ రీ గ స । రి గా మ మా ; । పా ; ; ; ॥
క ర గి • యి రు • దె స ల • । కా • ర గా • । ను • • • ॥

2. ద స ని ద ప మ మా మా మ గ ప మ మ గ గా రీ । రి గా మ మా మా । పా , ప పా పా ॥
పొ • రి • మె • రు గు చె • • • క్కు • • ల । పూ • సి న త । ట్టు పు ను గు ॥

; రి గా మ పా ద నీ ద పా మా । పా , ద నీ ; । సా ; ; ; ॥
క ర గి • యి రు దె స ల । కా ర గా • । ను • • • ॥

స సా ని దా నీ సా సా సా నీ। గ రీ గా , ప మ। మ గ గా రీ సా ; ॥
క రి గ మ స వి భు డు గ। ను క మో హ ౹ । మ ౹ ౹ ద ము ॥

ద నీ రీ , ని రి స ని దా పా దా। ద స ని ని ద ప మా। ద ప మ గ రి స(రీ) రి గ॥ మ ప
తొ రి గి సా ౹ ౹ మ జ సి రి। తొ లిం ౹ కి ౹ ౹ న । ట్లుం ౹ ౹ ౹ ౹ ౹ (డె) డె ౹॥ ౹ ౹ (ఒకపరి)

3. ని దా ప మ మా , మా గ మా మ గ గా , రీ। రి గా మా, గ మ। పా ప ప పా పా ॥
మె ర యు ౹ ౹ శ్రీ వెం క టే ౹ ౹ శు। మే ౹ న ౹ సిం ౹ । గా ర ము గా ను ॥

ప ద ప ద నీ దా మ ద ప మ గ రి గ స। రి గా మా, మా। పా ; ; ; ॥
త ర ౹ చై ౹ న సా ౹ ౹ ౹ మ్ము ౹ లు ౹। ధ రి యిం చ । గా ౹ ౹ ౹॥

2 ద స ని ద ప మ మా , మా గ మా మ గ గా , రీ। రి గా మా, గ మ। పా ప ప పా పా ॥
మె ౹ ర ౹ యు ౹ ౹ శ్రీ వెం క టే ౹ ౹ శు। మే ౹ న ౹ సిం ౹ । గా ర ము గా ను ॥

రి గా మ పా పా దా నీ ద ప మా। ప ద ప దా, నీ । సా ; ; ; ॥
త ర చై • న సా ము్మ. లు । ధ రి • యిం. చ । గా . . . ॥

స సా ని దా నీ సా ; , స నీ। గా, రీ, రీ । గ మ గ రి రీ స రి ॥ గ రీ । ప మ గ రి రీ సా ॥
మె రు గు. బో డి అ ల। మే లు మం। గ • యు • తా ను •॥ మె రు గు ...। గ యు తా ను ॥

ద నీ రీ, ని రి స ని దా ద ప ద ని। ని స ని ని ద ప మా। ద ప మ గ రి స (రీ) రి గ ॥ మ ప
మె రు పు షే • • ఘ ము గూ• డి •। మె ర • సి • • న । ట్లుం • • • • • (డె) డె •॥ • • (ఒక)

꩜ ꩜ ꩜

## 10. అలర చంచలమైన ( వాల్యూం - 11 - 3 - 1)

(రేకు - ఆహిరి ) రాగమాలిక - ఖండచాపు తాళం

ప. అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు సేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥

1చ. ఉదయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల ।
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ॥

2. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల ।
వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ॥

3. మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల ।
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥

4. పాలిండ్లు కదలగా పయ్యెదలు రాపాడ భామినులు వడినూచ వుయ్యాల ।
వోలి బ్రహ్మాండములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూచిరుయ్యాల ॥

5. కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగఁజేసె నుయ్యాల ।
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ।

6. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల ।
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ॥

ॐ ॐ ॐ

## ఆనంద భైరవి రాగం – 20వ మేళ జన్యం

మూ :– స గ రి గ మ ప ద ప సం – సం ని ద ప మ గ రి స

; గ మా ప పా ; ॥ పా ప ని పా ; ప మ ॥ ; , మ గ మ పా ని ప ॥ ప మ గ రి సా రి స నీ ॥
అ ల ర చం ॥ చ ల • మై • న • ॥ ఆ • త్మ లం • • ॥ దుం • • • డ నీ • • ॥

; ని సా మా , మా ॥ మా ; మా ద ప గా రీ ॥ ; గ మా పా , , , ॥ పా ; ; ; ; ॥
అ ల వా టు ॥ సే • సె • • నీ • ॥ వు • య్యా • • ॥ ల • • • • ॥

; ప నీ పా , మా ॥ ; పా , సా , నీ ॥ ; మ గా రి సా ; ॥ సా , ద నీ సా ; ॥
ప లు మా రు ॥ ను • చ్ఛ్వా స ॥ • ప వ న మం ॥ దు ం • డ నీ • ॥

; పా , సా , నీ ॥ రి స ని ద పా ద ప ప మ ॥ గ రి గ మా పా ద మ ప ॥ ప మ గ రి రీ మ గ గా , రి సా ॥
భా వం బు ॥ దె • లి • పె నీ • • • ॥ • • వు • య్యా • • • ॥ ల • • • • • • • • • ॥ (అలర)

1చ కేదార రాగం – 29వ మేళ జన్యం

మూ :– స మ గ మ ప ని స – స ని ప మ గ రి స

; గ మా <u>ప ని</u> పా ప మ ॥ <u>గ మ</u> గా రి రీ సా సా ॥ ; ని సా రి <u>రి స</u> సా ॥ స ని రి స స ని నీ పా ॥
ఉ ద యా · · స్త · ॥ శై · · · లం బు ॥ లొ న ర కం · · ॥ భ ము · · · · న ॥

; స సా సా , సా ॥ సా ప మ <u>గ మ</u> గా రి రీ ॥ సా సా గ మ ప మ మ గ ॥ గ రి స రీ స సా ; ॥
వు డు మం డ ॥ ల ము · మో· · · చె ॥ · వు య్యా· · · · · ॥ · · ల · · · · ॥

; మ గా మా ప ని ప ॥ సా ; సా స ని నీ ॥ సా , సా స <u>గ మ</u> గా రి ॥ స రీ స సా ; సా ॥
అ ద న ఆ · · ॥ కా శ ప · ద ॥ ము అ డ్డ దూ · · ॥ లం · · బై · న ॥

; ప నీ సా , స రి ॥ స ని పా ప ని ప ప మ గ ॥ ; గ మ ప ని <u>స రి</u> సా ని ॥ <u>ప ని</u> పా మ <u>గ మ</u> గా రి స రి ॥ , స
అ ఖి లం బు · ॥ నిం · · డె · నీ · · · ॥ వు · య్యా · · · · · ॥ ల · · · · · · · · · · ॥ · · (అలర)

2చ మలయమారుత రాగం – 16వ మేళ జన్యం

మూ:– స రి గ ప ద ని స | స ని ద ప గ రి స

; గ పా ద నీ దా ‖ ద ప గ రి సా సా సా ‖ ; ధ ని <u>సా రి స</u> ని ధ నీ ‖ సా , ని రి స రీ ; ‖
ప ది లి మః గ ‖ వే • • • ద ము లు ‖ బం • గా • • • • రు ‖ చే • రు • లై • ‖

; , సా రి గా గా ‖ పా ; పా ; <u>ద ని</u> ద ‖ ప గ గ ప గ ప ద ని రి స ‖ స ని ని ద దా ; ; ‖
ప ట్టి వె ర ‖ పై తో చె • • | • • వు • య్యా • • • • ‖ ల • • • • • • ‖

; గ పా ద నీ సా ‖ <u>సా రి స</u> ని ద నీ సా , ని ‖ రి స రీ స రి గ ప గ రి ‖ సా , ని రి స <u>స ని నీ</u> దా ‖
వ ద ల కి టు ‖ ధ • • • • ర్మ దే • ‖ వ • త పీ • • • ఠ • ‖ మై • మి • గు • • ల ‖

; ద ని స రి ని స సా ‖ దా నీ ని ద దా పా ‖ ; గ ప గ ప ద ని రి స ‖ స ని ని ద ద ప ప గ గ రి ‖ సా
వ • ర్ణిం • • • ప ‖ న రు దా • • యె ‖ • వు • య్యా • • • • ‖ ల • • • • • • • • • ‖ • (అలర)

3చ రీతిగౌళ రాగం - 22వ మేళ జన్యం.

మూ:- స గ రి గ మ ని ద మ ని ని స - స ని ద మ గ మ ప మ గ రి స

; ప నీ ద మా ; ‖ మ గ ప మ మ గ గా , రి సా ‖ ; ని సా గ రి స ని ని ప , ‖ నీ నీ సా ; సా ‖
మే , లు క • ‖ ట్ల • యి • మీ • • • కు ‖ • మే • ఘ • మం • • • ‖ డ ల మె , ల్లి ‖

; ని సా గ గా మా ‖ మ ప మ ప గా రీ గా ‖ ; గ మా పా , స ని ‖ ని ని ద మ మా ప మ గ రి గా ‖
మె రు గు స కు ‖ మె • రు • గా • యె ‖ వు • య్యా • • ‖ ల • • • • • • • • • ‖

; ని దా మ నీ నీ ‖ సా నీ సా ; సా ‖ ; నీ, స గా గా ‖ ప మ గ రి రి మ గ గా రి ‖
నీ • ల శై • ‖ ల ము వం • టి ‖ నీ మే . ని ‖ కాం • • . తి • కి • • ‖

సా ని ద ని సా , సా ‖ స ని రి స స స ని ద మా ‖ ; గ మా పా , రి స ‖ స స ని ద మా ప మ గ రి గా ‖
• ని జ • మై • న ‖ తొ • డ • వా • • • యె ‖ • వు • య్యా • • ‖ ల • • • • • • • • ‖ (అలర)

4చ నీలాంబరి రాగం – 29వ మేళ జన్యం

మూ :– స రి గ మ ప ని సా – స ని ప మ గ రి గ స

; గప మ గ సా , సా ॥ సా సా స రి రి స నీ ॥ ; సా , రి గా మా ॥ పా , గ మా ; మా ॥
పా • • • లిం డ్లు ॥ క ద ల గా • • ॥ • ప • య్య ద లు ॥ రా • • పా • డ ॥

; గ మా ప పా పా ॥ పా పా ని సా ని పా ॥ ; పా ప మ ద ప మ గ ॥ రి గ మ పా గ మా ; ॥
భా • మి సు లు ॥ వ డి నూ • చు ॥ వు య్యా . . . . . ॥ . . ల • • • • ॥

; రి గా స సా పా ॥ స ని నీ సా సా సా ॥ ; స సా స రి గా స ॥ స ని ద ని స రి స ని పా ॥
ఓ • • లి బ్ర ॥ హ్మాం • డ ము లు ॥ ఒ ర గు నో • • ॥ య • ని • భీ • • • తి ॥

; గ మ పా స ని స రి ॥ స ని పా ప ప మ గ రీ ॥ ; గ మ ప ద ని ద ద ప ॥ మ గ రి గ మ ప మ గ రి గ ॥ , స
నా • య్య నా • • ॥ య్యా • న నూ • • • చి ॥ రు • య్యా • • • • ॥ • • లి • • • • • • • ॥ • •(అలర)

5చ. సురటి రాగం :– 28వ మేళ జన్యం

మూ :– స రి మ ప ని స – స ని ద ప మ గ ప మ రీ స

; రి మా ప ని స ని ద ॥ పా ద ప మా మా మ గ ॥ ; మ పా ని ద పా , ద ప మ మా ॥ మా మ గ ప మ రీ రీ ॥
క మ ల కు • ను • ॥ భూ • • స తి కి • ॥ • క ద లు • క • • ద • • ॥ లు కు • మి • • మ్మ ॥

; రి పా మ మా , ప ॥ మ గ రి మ స రీ స సా ॥ ; రి మ పా నీ ని ద ॥ ని స ని నీ ద పా ; ॥
కొ • గి లిం • • ॥ ప • గ • జే • • సె ॥ వ్రు • య్యా • • • ॥ల . . . . . . ॥

; రి మా ప నీ ని ద ॥ నీ సా నీ సా ; ॥ ; ని స రి ప మ గ రి మ ॥ రీ సా స ని రి స స ని నీ ॥
అ మ రాం • గ • ॥ న ల కు నీ • ॥ హా • వ • భా • • • ॥ వ వి లా • • • స • • ॥

, ద ద ని స రి గ రి స ని ॥ రి స ని ద ని స ని నీ ద ॥ పా రి మ ప ని స రి ని స ॥ స స ని ద ప ప మ గ రి గ ॥ రి స
. . మం • దం • • • ద • ॥ చూ • • • పె • నీ • • ॥ • వ్రు • య్యా • • • • ॥ ల . . . . . . . . . . ॥ • • (అలర)

6చ. శ్రీరాగం -- 22వ మేళ జన్యం

మూ :- స రి మ ప ని స – స ని ప ద ని ప మ రి గ రి స

; ప పా ని సా ని పా ॥ మా ప ని ప మ రీ రీ ॥ ; స రీ గ రీ సా ॥ రి స ని ప నీ సా ; ॥

క మ లా • • స ॥ నా • • దు • ల కు ॥ • క • న్ను ల కు ॥ పం • • • డు గై ॥

; రి మా పా , పా ॥ పా పా ప ని మా మా ॥ ; ప ని సా రి స స ని నీ ॥ ప ని సా , సా ; ; ॥

గ ణు తిం ప ॥ న రు దా • • యె ॥ వు • య్యా • • • • • ॥ ల • • • • • ॥

; ని రీ స ని ప నీ ॥ సా ; సా , ని సా ॥ రీ రీ స రి గా రీ ॥ సా స గ రి స ని ప నీ ॥

క మ నీ • • య ॥ మూ • ర్తి వేం • ॥ క ట శై • • ల ॥ ప తి • నీ • • • కు ॥

; ప రీ సా , పా ॥ నీ ; రి స ని ప ని ప ॥ మా ప ని సా రి స నీ నీ స ని ॥ పా పా ని ప మా ప మ రి గ ॥ రి స

క డు వే డు ॥ కై యుం • • డె • ॥ • వు య్యా • • • • • ॥ • • • • • ల • • • ॥ • • (అలర)

## 11. కొలని దోపరికి గొబ్బిళ్ళో (వాల్యూం - 12 - 98)

(రేకు - దేసాళం) యదుకుల కాంభోజి రాగం - ఆదితాళం

28వ మేళ జన్యం. మూర్ఛన : స రి మ ప ద సా - సా ని ద ప మ గ రి గ రీ స ॥

ప. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు । కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥

1చ. కొండ గొడుగుగా గోవుల గాచిన । కొండుక శిశువుకు గొబ్బిళ్ళో ।
దుండగంపు దైత్యుల కెల్లను తల । గుండు గండనికి గొబ్బిళ్ళో ॥

2 పాప విధుల శిశుపాలుని తిట్టుల । కోపగానికిని గొబ్బిళ్ళో ।
యేపున కంసుని యిడుమల బెట్టిన । గోప బాలునికి గొబ్బిళ్ళో ॥

3. దండివైరులను తరిమిన దనుజుల । గుండె దిగులునకు గొబ్బిళ్ళో ।
వెండిపైడి యగు వేంకట గిరిపై । కొండలయ్యకును గొబ్బిళ్ళో ॥

❀ ❀ ❀

ప) ప దస సాదదప పాదప మగగరి । సరీగా పమగ। గరిరిససా ;॥
కొలనిదో పరికి గొబ్బి• ళ్ళో • యదు। కులస్వామికిని। గొ• బ్బి• ళ్ళో ; ॥ కొలని .....

1చ. సరిమమమమమా గమపపపాపప। మ పద దదదద మ। పాదాసా ;॥
కొం• డగొడుగు గా గో • వులగాచిన। కొం• డుక శిశువుకు। గొబ్బిళ్ళో•॥
మ గప దాస రీమ గ రిససస మమ। ప దస దపా, పమగ। సారీ మపదా॥
దుం• డగంపు దైత్యులకె• ల్లనుతల । గుం• డుగం • డనికి। గొబ్బిళ్ళో • • ॥ కొలని

2. సరిమమమమ గమపాపప పాప ప। మపదదాదదమ। పాదాసా ;॥
పా • ప విధుల శిశుపాలుని తిట్టుల। కో • పగానికిని। గొబ్బిళ్ళో॥
మగప దసా సస స రి మగరి ససస। పదస దపపమగ। సారీ మ పదా॥
యే• పున కంసుని యిడుమలబె • ట్టిన। గో • పబా • లునికి। గొబ్బిళ్ళో • • ॥ కొలని....

3. సరిమ మామమమ గమప పపప పప। మ పదద దద దమ। పాదా సా ;॥
దం• డి వైరులను తరిమిన దనుజాల। గుం• డెదిగులునకు। గొబ్బిళ్ళో•॥
మ గప దాసస స రీ మగరిససా। ప దస దపా, ప మగ । సారీ మ పదా॥
వెం • డి పైడియగు వేంకటగిరిపై। కొం డల • య్యకును। గొబ్బిళ్ళో • • ॥ కొలని .....

## 12. ఇట్టి ముద్దులాడి (వాల్యూం - 12 - 148)

(రేకు - దేవగాంధారి)
20వ మేళ జన్యం.

ఆనందభైరవి రాగం - ఆదితాళం - త్రిశ్రనడ
మూ : స గ రి గ మ ప ద ప ṡ - ṡ ని ద ప మ గ రి స

ప. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే ॥

1చ. కామిడై పారిటెంచి కాగెడి వెన్నలలోన। చేమ పూవు కడియాల చేయి వెట్టి।
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార। వేమరు వాపోయె వాని వెద్దువెట్టరే ॥

2చ. ముచ్చువలె వచ్చి తన ముంగ మురువులచేయి। తచ్చెడి పెరుగులోన తగవెట్టి।
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార। వొచ్చెలి వాపోవువాని నూరడించరే ॥

3. ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోని। చెప్పరాని వుంగరాల చేయి వెట్టి।
అప్పుడైన వేంకటేశుడా సపాలకుడు గాన। తప్పకుండ పెట్టెవాని తలకెత్తరే ॥

ప.    గా మ పా ప   పా ని   పా మ | మ గ   మ ప ద ప | ప మ గ రి నీ ‖
      ఇ ట్టి ము ద్దు   లా డి   బా లు | దే • డ వా • • | డు • వా • ని ‖

      సా స గా రి   గా మ   ప ద ప | మ ప మ గా  రి | సా ; ; ‖
      ప ట్టి తె చ్చి   పొ ట్ట  నిం • డ | పా • లు వో య | రే • • ‖

2.    గా మ  పా  ప  ప స ని ద  పా మ |
      ఇ ట్టి  ము ద్దు  లా  డి •  బా లు | దే డ వాడు ............ పా లు వో యరే ‖

1చ.  గా మ పా ,  పా ని పా మ | ప స ని ద   ద ప | మ  గ రి  గ  మా ‖
      కా మి డై   పొ రి దెం చి | కా • గె డి   వె • | న్న   ల లో • న ‖

      మ గ మ   ప ద  ప  ప మ గ  రి నీ | సా మ  గ రీ | సా ; ; ‖
      చే • మ   పూ • వు  క డి యా • ల | చే యి వె • | ట్టి • • ‖

పా ని పా మ ప సా స నీ । స మ గ రి సా । స ద ని సా స ॥
చీ మ గు ట్టె న ని త న । చె క్కి ట క । స్త్రీ . రు జా ర ॥

పా స స స ని రి స ని ద పా మ । మ గ మ ప ని ప । ప మ గ రి ని స ॥
వే మ రు వా • పో • వు • వా ని । వె • డ్డు వె • ట్టు । రే • • • • • ॥ (ఇట్టి.......)

2. గా మ ప సా పా ని ప మా । ప స ని ద ద ప । మ గ రి గ మా ॥
ము చ్చు వ టె వ చ్చి త న । ముం గ ము రు • । వు ల చే • యి ॥

గా మ ప ద ప ప మ గ రి నీ । స ప మ గ రీ । సా ; ; ॥
త చ్చెడి పె రు గు • లో • న । త గ • వె • । ట్టి • • ॥

పా ని ప మా ప స స సా ని । స మ గ రి సా స । స ద ని సా స ॥
నా చ్చె న ని చే • యి దీ సి । నో • ర • నె ల్ల । జా • ల్లు గా ర ॥

పా స స నీ రి స ని ద పా మ । మ గ మ ప ని ప । ప మ గ రి ని స ॥
వా చ్చె లి వా పో వు • వా ని । నూ ర డిం చ । రే • • • • • ॥ (ఇట్టి ముద్దు)

3. గా మ ప పా ప పా మా , । ప స ని ద పా ద ప । మా గ రి గ మ ॥
ఎ ప్పు డు వ చ్చె నో మా • । యి • ల్లు జొ చ్చి । పె ట్టె లో • ని ॥

గా మ ప ని ప మ ప మ గ రి ని । సా ప మ గ రీ । సా ; ; ॥
చె ప్ప రా • ని వుం • గ రా ల । చే యి • వె • । ట్టి • • ॥

పా ని పా మ ప స స సా స । స మ గ రి సా స । ద నీ సా స ॥
అ ప్ప డై న వేం • క టే శు । డా • స • వా ల । కు డు గా న ॥

పా ప సా ని రి స ని ద పా మ । గ మా ప ని ప । ప మ గ రి ని స ॥
త ప్ప కుం డ పె • ట్టె . వా ని । త ల కె • త్త గే • . . . . ॥ (ఇట్టి ముద్దు)

## 13. ఉయ్యాల బాలునూచెదరు (వాల్యూం - 12 - 245)

(రేకు - శంకరాభరణం). మధ్యమావతి రాగం - ఆదితాళం

22వ మేళ జన్యం. మూ : స రి మ ప ని స̇ - స̇ ని ప మ రి స

ప. ఉయ్యాల బాలునూచెదరు కడు। నొయ్య నొయ్య నొయ్యనుచు ॥

1చ. బాల యవ్వనలు పసిడి వుయ్యాల। బాలుని వద్ద పాడేరు।
లాలి లాలి లాలి లాలెమ్మ। లాలి లాలి లాలి లాలనుచు ॥

2. తమ్మిరేకుఁ గనుదమ్ముల నవ్వుల। పమ్ముఁజూపులఁ బాడేరు।
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల। ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు ॥

3. చల్లఁజూపుల జవరాండ్లు రే। పల్లె బాలునిఁ బాడేరు।
బల్లిదు వేంకటపతిఁ జేరందెలు। ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు ॥

ప. ని̣ స రీ మ రి రి స స మ రి సా ని̣ ని̣ ప̣। ని̣ స రి మ రి రి ప మ। మ ని ప ప మ మ రి స ॥
ఉ • య్యా • • ల • బా • లు నూ చె ద రు। క డు నొ • య్య నొ • య్య। నొ • • య్య ను చు • • ॥ (ఉయ్యాల)

1చ. రి మ మ మా <u>ప మ</u> రి స రి మ మ మ ప పా ప । ప స స ని ని ప <u>పా , ని</u> । మ ప పా ; పా ॥
బా • ల యి వ్వ • న లు ప సి డి వు • య్యా ల । బా • లు ని వ • ద్ద • । పా • డే • రు ॥
మ ప మ ప ని ప ని స ని స రి నీ, సా । స రి ని ని స ప ప ని । మ మ ప ప మ మ రి స ॥
లా • లి లా • లి లా • లి లా • లె మ్మ । లా • లి లా • లి లా । లి లా • ల ను చు • • ॥ (ఉయ్యాల)

2. రి మ మ మా <u>ప మ</u> రి స రి మ మ ప పా ప ప । ప స ని ని ప ప <u>పా , ని</u> । మ ప పా ; పా ॥
త • మ్మి రే కు • గ ను ద • మ్ము ల న వ్వు ల । ప • మ్ము జా • పు ల • । పా • డే • రు ॥
మ ప ప మ పా ని ప ని స స స రి ని స స । స రి ని ని స ప ప ని । మ మ ప ప మ మ రి స ॥
కొ • మ్మ లు మ ట్టె ల గునుకుల న డ పు ల । ధి • మ్మి ధి • మ్మి ధి • । మ్మి ధి • మ్మను చు • • ॥ (ఉయ్యాల)

3. రి మ మ మా <u>ప మ</u> రి స రి మ మ ప పా ప మ । ప స ని ని ప ప <u>పా , ని</u> । మ ప పా ; పా ॥
చ • ల్లు జా పు • ల • జ వ రాం • డ్లు రే • । ప • ల్లె బా • లు ని • । బా • డే • రు ॥
మ ప ప మ స ని ని ప ని స సా రి ని స స । స రి ని ని స ప ప ని । మ మ ప ప మ మ రి స ॥
బ • ల్లి దు నేం • క ట ప తి జే రం • దె లు । ఘు • ల్లు ఘు ల్లు ఘు • । ల్లు ఘు • ల్ల ను చు • • ॥ (ఉయ్యాల)

## 14. ఉగ్గు వెట్టరే వోయమ్మా (వాల్యూం - 12 - 97)

(రేకు - భైరవి) కమాస్ - ఆదితాళం

28వ మేళ జన్యం. మూ : స మ గ మ ప ద ని సం - సం ని ద ప మ గ రి స

ప. ఉగ్గువెట్టరే వోయమ్మా చె । య్యొగ్గీ నిదె శిశు వోయమ్మా ॥

1చ. కడుపులోని లోకమ్ములుఁ గదలీ। నాడలూచకురే వోయమ్మా ।
తొడికెడి సరుఁగన తొలఁగఁదీయరే । వుడికెడి పాలివి వోయమ్మా ॥

2. చప్పలు వట్టుక సన్నపు బాలుని । నుప్పర మెత్తకు రోయమ్మా ।
అప్పుడె సకలము నదిమీ నోరనె । వొప్పదు తియ్యరె వోయమ్మా ॥

3. తొయ్యలు లిటు చేతుల నలగించక । వుయ్యల నిడరే వోయమ్మా ।
కొయ్యమాటలను కొండల తిమ్మని । నొయ్యన తిట్టకు రోరమ్మా ॥

ప. గా మ పా ప ప ప మ గ రి గ మా మ గ । మా ద ప ద సం ని ద । ద ప ప మ మా గా మా ॥
ఉ గ్గు వె ట్ట రే • వో • య మ్మా చె •। య్యొ గ్గీ • • • ని దె। శి శు వో • • య మ్మ ॥ (ఉగ్గు)

1చ. గ మ ప పా ప ద ప మ గ రి గ మ మ మా । గ మ ద ప ద స ని ద । ద ప మ గ మా ; ॥
క డు పు లో ని లో • క • మ్ము లు క ద లీ । నా డ లూ • చ కు రే • । వో • య • మ్మ ॥

గ మ ద ప ద ని స స స మ గ రి స స సా । ప ప ద ప ద ని స రి స । స ని ని ద ద ప ప మ ॥
తొ డి కె డి స రు గ న తొ ల గ దీ • య రే । పు డి కె డి పా • లి వి • । వో • య • మ్మ • • • ॥ (ఉగ్గు)

2. గా మ ప పా ద ప మ గ రి గ మా మ మ । మా ద ప ద స ని ద । ద ప మ గ మా; ॥
చ ప్పు లు వ ట్టు క స • న్న పు బా లు ని । ను ప్ప ర మె • త్త కు । రో • య • మ్మ • ॥

మా ద ప ద ని స స స మ గ రి సా స స । పా ద ప ద ని స రి స । స ని ని ద ద ప ప మ ॥
అ ప్పు డె స క ల ము న ది మీ • నో ర నె । వొ ప్ప దు తి య్య రె • । ఓ • య • మ్మ • • • ॥ (ఉగ్గు)

3. గ మ ప ప ప ప ద ప మ గ రి గ మా మ మ । గ మ ద ప ద స ని ద । ద ప మ గ మా ; ॥
తొ • య్య లు లి టు చే • తు ల న ల గిం చ క । వు • య్య ల ని డ రే • । వో • య • మ్మ • ॥

గ మ ద పా ద ని స స మ గ రి సా స స । పా ద ప ద ని స రి స । స ని ని ద ద ప ప మ ॥
కొ • య్య మా ట ల ను కొం డ ల తి మ్మ ని । నొ య్య న తి • ట్ట కు • । రో • ర • మ్మ • • • ॥ (ఉగ్గు)

## 15. కోరుదు నా మది ( వాల్యూం - 1 - 141)

(రేకు -మల హరి)　　మలహరి రాగం - రూపక తాళం

15వ మేళ జన్యం.　　మూ : స రి మ ప ద స - స ద ప మ గ రి స

ప.　కోరుదు నా మది ననిశము గుణాధరు నిర్గుణు కృష్ణుని
నారాయణు విశ్వంభరు నవనీతాహారుని ॥

1చ.　కుండలి మణిమయ భూషణు కువలయదళవర్ణాంగుని ।
అండజ పతి వాహనుని అగణిత భవహరుని ।
మండన చోదక దమనుని మాలాలంకృత వక్షుని ।
నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని ॥

2　ఆగమ పుంజపదార్థుని ఆపత్సఖ సంభూతుని ।
నాగేంద్రాయత తల్పుని నానా కల్పుని ।
సాగ బ్రహ్మ మయాఖ్యుని సంతత గానవిలోలుని ।
వాగీశ్వర సంస్తోత్రుని వైకుంఠోత్తముని ॥

3. కుంకుమ వసంత కాముని గోపాంగన కుచలిప్తుని ।
శంకర సతీమణి నుతుని సర్వాత్ముని సముని ।
శంక నినాద మృదంగుని చక్రాయుధ విదీప్తుని ।
వేంకటగిరి నిజవాసుని విభవ విధాయకుని ॥

ప. ; ద ప మ గ రీ సా ; । రీ సా ధా ధా సా సా ॥
కో • • రు దు నా । మ ది న ని శ ము ॥

; స రీ మ పా పా ; । దా పా పా , మ ద ప దా ॥
గు ణా ధ రు ని • । ర్గు ణు కృ • • ష్ణు ని ॥

; ద ప మ పా ద సా సా ॥ ; స రీ గ రీ రీ సా ॥
నా • • రా • య ణు ॥ వి • శ్వం • భ రు ॥

; ప పా దా రి స రి ద స ॥ ప ద మ ప మ గ రి స ధ స రి మ ॥ ప ద
న వ నీ • తా • • • ॥ హా • • • రు • • • ని • • • ॥ • • (కోరుదు)

1చ. ద ప మ గ రి స రి ధ సా స స ॥ స రి మ మ మ మ పా ద మ ప ప ॥
కుం • డ లి మ ణి మ య భూ ష ణు ॥ కు వ ల య ద ళ వ ర్ణాం • గు ని ॥

పా దరిసరిదసపదమప॥ మపదసదపమగరిరిసా॥
అండజపతివా.హనుని. ॥ అగణితభవహరుని..॥

స ధరిసమపదప దరి సస ॥ సరిగామగ రిసరిదసాసస॥
మం.డనచో. దక దమనుని ॥ మా.లా .. అం.కృతవక్షుని॥

పా దరి స రిద సపదమప॥ మాపాదప మగరిస ధసరిమ॥ పద
నిందుకృపాం.బుధిచంద్రుని॥ నిత్యా..నం..దుని...॥.. (కోరుదు)

2. దపమగరిసరిధసాస స॥ సరిమామమ పాదమపప ॥
ఆ. గమపుంజపదార్ధని ॥ ఆ. పత్సఖ సంభూ.తుని॥

పాద రి సరిద స పదమ ప॥ మపదసదపమగ రిరిసా॥
నాగేం.ద్రా.యత త.ల్పుని॥ నా.నా.క..ల్పుని..॥

సధరిసమపద ప దరిస స ॥ సరిగ మగ రిసరి దసా స స॥
సా..గబ్ర.హ్మమయా ఖ్యుని ॥ సంతత.గా నవిలోలుని॥

పా ద రి స రి ద స ప ద మ ప ॥ మ ప ద ప మ గ రి స ధ స రి మ ॥ ప ద
వా గీ • శ్వ ర సం • స్తో • త్రు ని ॥ వై • కుం ఠో • త్త ముని • • • ॥ • • (కోరుదు)

3. ద ప మ గ రి స రి ధ సా స స ॥ స రి మా మ మ ప ప ద మ ప ప ॥
కుం • కు మ వ సం • త కా ము ని ॥ గో • పాం గ న కు చ లి • ప్తు ని ॥

పా ద రి స రి ద స ప ద మ ప ॥ మ ప ద స ద ప మ గ రి రి సా ॥
శం క ర స తీ • మ ణి ను తు ని ॥ స • ర్వా • త్మ ని స ము ని • • ॥

స ధ రి స మ ప ద ప ద రి స స ॥ స రి <u>గా మ గ</u> రి స స రి ద రి సా ॥
శం • క ని నా • ద మ్ము దం • గు ని ॥ చ • క్రా • • యు ధ వి దీ • ప్తు ని ॥

పా ద రి స రి ద స ప ద మ ప ॥ మ ప ద ప మ గ రి స ధ స రి మ ॥ ప ద
వేం క ట గి రి ని జ వా • సు ని ॥ వి భ వ వి ధా • య కు ని • . . ॥ • • (కోరుదు)

## 16. ఎవ్వరి భాగ్యం (వాల్యూం - 6 - 43)

(రేకు - లలిత)
20వ మేళ జన్యం.

భైరవి రాగం - ఆదితాళం
మూ : స రి గ మ ప ద ని స - స ని ద ప మ గ రి స

ప. ఎవ్వరి భాగ్యం బెట్టున్నదో । దవ్వు చేరువకు తానే గురుతు ॥

1చ. పరమ మంగళము భగవన్నామము । సురలకు నరులకు శుభకరము ।
యిరవుగ నెరిగిన యెదుటనె వున్నది । వరుసల మరచిన వారికి మాయ ॥

2. వేదాంత సారము విష్ణు భక్తియిది । ఆది మునుల మతమయినది ।
సాధించు వారికి సర్వసాధనము । కాదని తొలగిన కడు శూన్యంబు ॥

3. చేతి నిధానము శ్రీ వేంకటపతి । ఏతల జూచిన నిందరికి ।
నీతియు నిదియే నిజ సేవకులకు । పాతకులకు అది భవసాగరము ॥

ప. ; ద నీ స రీ రి స రి సా , ని ని ద । పా మ నీ ద పా । ప మ గా రీ సా ॥
ఎ • వ్వ రి భా • • • • • • గ్యం • । • బె • ట్టి • । న్న • • • దో ॥

; , సా గ రీ గా మా పా ద ప । మా మ పా ద నీ । స రి స ని దా నీ ॥
ద వ్వు చే • రు వ కు • । • తా • నే • । గు • రు • • తు ॥

2. సా ద నీ స రి స రి మ గ రి స ని ని ద । పా మ ప ద ని స రి । ని స ప ద మ ప మ గ ॥
• ఎ • వ్వ రి భా • • • • • • గ్యం । • బె • ట్టి • • • । • • న్న • • • దో • ॥

రి సా సా గ రీ గా మా ప ని ద ప । ద మ మ పా ద నీ । గ రి స ని ద ప ద మ ॥ ప ద
• • ద వ్వు చే • రు వ • కు • । • • తా • నే • । గు • రు • • • తు • ॥ • •

1చ. ; ద నీ ద పా ; పా ప ని ద ప । మా ద పా గా , । ప మ గా రి రి సా ॥
ప ర మ మం • గ ళ • ము • । • భ గ వ • । న్నా • • • మ ము ॥

; స గా రి ;గా ; మ పా ప ద ప । మా మ పా ద నీ । రి స నీ ని ద పా ॥
సు ర ల కు • న రు ల కు • । • శు భ క ర । ము • • • • • ॥

; ప దనిపదమ ; పదానిదా | ; ద నీస రీ | రిసనిదనీసా ||
యిరు • పుగ • • నెరి గిన | యెదుటనె | వు • • • న్నది ||

; నిగారిసా సనిరిసనిదపా | ; సరిసనిద పా | మగరి సరి గమప ||
వరుసల మ • ర • • చి న | వా • • • రి కి | మా • • • య • • • ||

2. దానిగారిసా సనిరిసనిదపా | ; మపదని సరి | గరి సనిదపదమ || పద
• వరుసల మ • ర • • చిన | • వా • • • రి • | కి • మా • • • య • || • • (ఎవ్వరి)

2. ; నీ , దాప పా ; పనిదప | మా , మదప గా | పమగా రీసా ||
వే దాంత సా • ర • ము • | • • వి • ష్ణుభ | క్తి • • యిది ||

; సగారిగా మాపా పనిదప | మామపాదనీ | రిసనీనిదపా ||
ఆ • దిమును అ మ • త • | • మై • న • | ది • • • • • ||

; పదనిపదమపా , దనీదా | ; దనీస రీ | సరిసనిదానీ ||
సా • • ధిం • చువా • • రికి | • స • ర్వసా | ధ • న • • ము ||

సానిగారిసా సనిరిసనిదపా | ; సరిసనిదపా | మగరిసరిగమప ||
• కా • ద ని గా అ • • గి న | • క • డు • షూ • | నం • • • బు • • • ||

2. దా ని గా రి సా స ని రి స ని ద పా ।; మ ప ద ని స రి । గ రి స ని ద ప ద మ ॥ ప ద
• కా • ద ని తో • ల • • • గి న । • క • డు • శూ • । • • న్యం • • బు • ॥ • • (ఎవ్వరి)

3. ; నీ , ద పా పా ; ప ని ద ప । మా మ ద ప గా , । మా గా రి రి సా ॥
చే తి ని ఫా • న • ము • । • శ్రీ • • వేం • । క ట • ప తి ॥

; స గా రి గా మా పా ప ని ద ప । మా మ పా ద నీ । రి స నీ ని ద పా ॥
ఏ • త ల జా • చి • న • । • యిం • ద రి । కి • • • • • ॥

; ప ద ని ప ద మ ; ప దా ని దా । ; ద నీ స గ రి । స ని ద ని సా సా ॥
నీ • • తి యు • • ని ది యే • । • ని జ సే • • । వ • కు • ల కు ॥

; ని గా రి సా స ని రి స ని ద పా । ; <u>స రి</u> స ని ద పా । మ గ రి స రి గ మ ప ॥
పా • త కు ల • కు • • అ ది । • భ • వ • సా • । గ • ర • ము • • • ॥

2. దా ని గా రి సా స ని రి స ని ద పా ।; మ ప ద ని స రి । గ రి స ని ద ప ద మ ॥ ప ద
• పా • త కు ల • కు • • అ ది । • భ • వ • సా • । • • గ • ర • ము • ॥ • • (ఎవ్వరి).

## 17. ఎదుటనున్నాడు వీడె (వాల్యూం - 17 - 415)

(రేకు - సాళంగం) భుజంగిణి రాగం - ఆదితాళం

16వ మేళ జన్యం. మూ : స రి గ మ ద ని స - స ని ద మ గ రి స

ప. ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు। మదిదెలియమమ్మ ఏమరులోగాని॥

1చ. పరమ పురుషుడట పసులగాచెనట। సరవులెంచిన విన సంగతా యిది।
హరియె తానట ముద్దులందరికి జేసెనట। యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని॥

2. వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట। నాదించి విన్నవారికి నమ్మికాయిది।
ఆదిమూల మితడట ఆడికెల చాతలట। కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని॥

3. అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట। కొలదొకరికి చెప్ప కూడునా యిది।
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట। కలదమ్మ తనకెంత కరుణోగాని॥

ప. ; స ధా ని సా స రీ గ రి గ మా । ; గ మా దా ని । ని ద దా ; మ గ ॥
ఎ దు ట ను న్నా • డు • వీ • డె । • ఈ • బా లు । డు • • • • • ॥

2. రి స – స ధా ని సా స రీ గ రి గ మా । ; గ మా దా ని । ని ద దా ని ద మ గ ॥
• • ఎ దు ట ను న్నా • డు • వీ • డె । • ఈ • బా లు । డు • • • • • • ॥

3. రి స – స ధా ని సా స రీ గ రి గ మా । ; గ మా దా ని । సా ; ని ద మ గ ॥
• • ఎ దు ట ను న్నా డు • వీ • డె । • ఈ • బా లు । డు • • • • • ॥

4. రి స – స ధా ని సా స రీ గ రి గ మా । ; గ మా దా ని । రి స స ని ని ద మ గ ॥
• • ఎ దు ట ను న్నా • డు వీ • డె । • ఈ • బా లు । డు • • • • • • • • ॥

రి స – స ధా ని సా స రీ గ రి గ మా । ; గ మా దా ని । రి స స ని ని ద దా ॥
• • ఎ దు ట ను న్నా • డు వీ • డె । • ఈ • బా లు । డు • • • • • ॥

; గ మా ద సీ <u>ని ద</u> దా ని సా సా । ; స రి స <u>ని ద</u> నీ । రి రి స ని ని ద మ గ ॥
మ ది దె లి య • • మ మ్మా । • ఏ • • మ • రు । లో • • గా • • ని • ॥ (ఎదుట...)

2. రి స గ మా ద నీ ని ద దా ని రీ రీ । ; రి గా ద నీ । రి రి స ని ని ద మ గ ॥ రి స
• • మ ది దె లి య • మ • మ్మ । • ఏ మ రు । లో • • గా • • ని • ॥ • • (ఎదుట...)

1చ. ; ద నీ ద మ గ రి గా మ గ రి సా । ; స ధా ని సా । , రి గా రి గ మా ॥
ప ర మ పు • రు షు • • డ ట । • ప సు ల గా । • చె న • ట ॥

;మ గా మ దా దా నీ ని ద దా । ; గ మ ద ని స రి స । స ని నీ దా నీ సా ॥
స ర వు లెం చి న వి • న । • సం • • • గ • • । తా • • • • యి ది ॥

; స రి స ని ద నీ సా సా , సా స । స రీ గ గా గా । రి గ మ గ రీ సా ॥
హ రి • యో • తా న ట ము ద్దు । లం • ద రి కి । జే • • సె న ట ॥

; ద నీ సా స స రీ గ నీ నీ । స రి ని ని స ద ద ని । ద రి స ని ద మ గ రి ॥
ఇ ర వా య న • మ్మ సు ద్దు । లే • • టి • • వో • । • గా • • ని • • • • ॥

2. సా ద నీ సా ః స రీ గ నీ నీ । స రి గ ని స రి ద ని । రి రి స ని ద మ గ రి ॥ సా
• ఇ ర వా య న • మ్మ సు ద్దు । లే • • టి • • వో । • గా • • ని • • • ॥ • (ఎదుట...)

2. ; , ని ద మా గ రి గా మ గ రీ సా । ; సా ధ ని సా । స రి గా రి గ మా ॥
వే • దా ల కొ డ య • డ ట । • వె న్న లు దొం । గి • లె న • ట ॥

2. ; గ మా దా ద దా ద దా ని ని ద । దా గ మ ద ని స రి స । స ని నీ దా నీ సా ॥
నా • దిం చి వి న్న వా రి కి • । • న • • • మ్మి • । కా • • • యి ది ॥

; స రి స ని ద ని సా సా సా సా । ; సా రి గ గా । రి గ మ గ రీ సా ॥
ఆ • ది మూ ల మి త డ ట । • ఆ డి కెం ల । చా • • త ల ట ॥

; ద నీ సా స స రి గ నీ ని నీ । నీ ద నీ రీ , । గ రి స ని ద మ గ రి ॥ సా
కా • ద మ్మ ఈ • • • సు ద్దు లె । ట్టి క త లో । గా • • • ని • • • ॥ • (ఎదుట...)

3. ; ని దా మా గ రీ , గ రీ సా । ; స ద్దా న్ని సా । స రీ గ రి గ మా ॥
అ ల బ్ర హ్మ తం డ్రి య ట । య శో ద కు । బి • డ్డ డ • ట ॥

; గ మా ద దా దా నీ ని ద దా । ; గ మ ద ని సా । స ని నీ దా నీ సా ॥
కొ ల దా క రి కి చె • ప్ప । కూ • • • డు । నా • • • యి ది ॥

; స రి స ని ద నీ సా , స సా సా । ; స రీ గ గా । రి గా మ గ రీ సా ॥
తె లి పి శ్రీ వేం క టా ద్రి । దే వు డై । ని లి చె న ట ॥

; ద నీ సా స స రీ గ నీ నీ । స రి ని ని స ద ద ని । ద రి స ని ద మ గ రి ॥
క ల ద మ్మ త న కెం తో । క రు • ణో • • • • । • గా • • ని • • • ॥ (తెలిపి)

సా ద నీ సా స స రీ గ నీ నీ । ; ద నీ రీ , । గ రి స ని ద మ గ రి ॥ సా
• క ల ద మ్మ త న కెం • తో । క రు ణో । గా • • • ని • • • ॥ • (ఎదుటనున్నాడు)

## 18. ఘుమ్మనియెడి శృతి (వాల్యూం -4 - 81)

(రేకు - పాడి) పూర్వికల్యాణి రాగం - ఆదితాళం

53వ మేళ జన్యం. మూ : స రి గ మ ప ద ప స - స ని ద ప మ గ రి స

ప. ఘుమ్మని యెడి శృతి గూడగను । కమ్మని నేతులు కాగగ(చెలగె ॥

1చ. నీల వర్ణుడని నీరజాక్షుడని । బాలుని నతివలు పాడేరో ।
పాలు విదుకుచును బానల కాగుల । సోలి పెరుగు (త్రచ్చుచు చెలరేగి ॥

2. మందర ధరు(డని మాధవుడని గో । విందుని పాడేరు వెలదులిదే ।
నంద (వ్రజమునను నలుగడనావుల । మందల పేయల మంచి రవముల ॥

3. వేంకట పతియని వేదనిలయుడని । పంకజనాభుని పాడేరో ।
అంకుల చేతను అలరు రవంబుల । బింకపు మాటల బృందావనమున ॥

ప. ; గ మా గ రీ సా సా రి స సా । రి ధ స రీ గ రీ । గా ; ; ; ॥
ఘు • మ్మ ని యో॰ డి శృ • తి । • • గూ • ఢ గ । ను • • • ॥

; మ పా ద పా సా ; రి గ <u>రి స సా</u> । ; ద స ని ద ప మ । గ మ ని ద ప మ గ రి ॥
క • మ్మ ని నే • తు • లు • • । కా • • గ గ • । చె • ల • గె • • • ॥

2. స రి గా <u>మ గు మా</u> గ రీ సా సా స గ రి స । ని ధ స రీ గ మా । ని ద ప మ గా గ మ ॥
• • ఘు • • • మ్మ ని యో॰ డి శృ • తి • । • • గూ • ఢ గ • । ను • • • • • • ॥

, రి గ మా ద మ ద సా ; రి గ <u>రి స సా</u> । ; ద స ని ద ప మ । గ మ ని ద ప మ గ రి ॥
• • క • మ్మ ని • నే • తు • లు • • । కా • • గ గ • । చె • ల • గె • • • ॥

3. స రి గ నీ ద మా గా రీ స రి గ <u>రి స</u> । ని ధ స రీ గ మా । ని ద ప మ గా ; ॥
• • ఘు మ్మ ని యె డి శృ • • తి • । • • గూ • ఢ గ • । ను • • • • • ॥

; గ మా ద మ ద స ని దా స రి గా । గ రి గ రి స ని ద రి । స ని ద స ని ద ప మ ॥ గ రి
క • మ్మ ని • నే • • తు • లు । కా • • • గ • గ • । చె • ల • • • గె • ॥ • • (ఘుమ్మని)

1చ. ; పా , ప పా ; పా ద ని ద ప పా | ; ప దా ప పా | ; ప మ గ రి గా ||
నీ • ల వ • ర్ణు డ • ని • • | • నీ • ర జా | • క్షు • డ • ని ||

; గ మా గ రి సా సా రి గ రి స | ని ధ స రీ గ మా | ప మ ద ప ప మ మ గ ||
బా • లు ని అ తి వ • లు • | • • పా • డే • | రో • • • • • • • ||

2. గా పా, ప పా ; పా ద ని ద ప పా | గ మ ద రి స ని ద ప పా | ; ప మ గ రి గా ||
• నీ ల వ • ర్ణు డ • ని • • | నీ • • • ర • జా • • | • క్షు • డ • ని ||

; గ మా గ రి సా సా రి గా రి స | ని ధ స రీ గ మా | పా ద ని ప దా ప ||
బా • లు ని అ తి వ • లు • | • • పా • డే • | రో • • • • • ||

; మ పా ద పా సా సా రి గ రి స సా | ; ద సా రి సా | స ని దా ద ని ప ద ||
పా • లు ని దు కు చు • ను • • | బా • న ల | కా • • గు • ల • ||

, ప ద గా రి సా స ని దా మ ద నీ | ; ద స ని ద ప మ | గ మ ని ద ప మ గ రి ||
• • సో • లి పె రు • గు త్ర • • | • చ్చు చు • చె ల • | రే • • • గి • • • ||

2. సా మ పా ద పా సా సా రి గ రి స । ని ద ద సా రి గా । <u>రి స</u> ని దా ద ని ప ద ॥
• పా • లు వి దు కు చు • ను • । • • బా • న ల । కా • • • గు • ల ॥

, ప ద గా రి సా స ని ద ని మ ద నీ । ; ద స ని ద ప మ । గ మ ని ద ప మ గ రి ॥ స రి –
• • సో లి పె రు • గు • త్ర • • । • చ్చు చు • చె ల • । రే • • • గి • • • ॥ • • (ఘుమ్మని)

2. ; , పా ప పా పా పా ద ని <u>ద ప పా</u> । ; ప దా ప పా । మ ద ప మ గ రి గా ॥
మం ద ర ధ రు డ • ని • • । మా • ధ వు । డ • ని • గో • • ॥

; గ మా గ రీ సా , స రి గ రి స । ని ద స రీ గ మా । ప మ ద ప ప మ మ గ ॥
విం • దు ని పా • డే • • రు • । • • వె ల దు లి । దే • • • • • • • ॥

గా మ పా ద పా సా సా రీ సా । ; ద సా రి సా । స ని దా ద ని ప ద ॥
• నం • ద వ్ర జ ము న ను । • న లు గ డ । నా • • వు • ల • ॥

, ప ద గా రి సా స ని దా మ ద నీ । ; ద స ని ద ప మ । గ మ ని ద ప మ గ రి ॥
• • మం • ద ల పే • • యు • ల । • మం • చి ర • । వ • ము • ల • • • ॥

2. సా మ పా ద పా సా సా రి గ రి స । ని ద ద సా రి గా । రి స ని దా ద ని ప ద ॥
• నం • ద వ్ర జ ము న • ను • । • • న లు గ డ । నా• • • వు • ల • ॥

, ప ద గా రి సా స ని దా మ ద నీ । ; ద స ని ద ప మ । గ మ ని ద ప మ గ రి ॥ స రి
• • మం • ద ల పే • • య • ల । • మం • చి ర • । వ • ము • ల • • • ॥ • • (ఘుమ్మని)

3చ ; , పా ప పా పా పా ద ని ద ప పా । ; ప దా ప పా । మ ద ప మ గ రి గా ॥
వేం క ట ప తి య • ని • • । వే • ద ని । ల • యు • డ • ని ॥

; గ మా గ రీ సా ; రి గ రి స । ని ధ స రీ గ మా । ప మ ద ప ప మ మ గ ॥
ప ం • క జ నా • భు • ని • । • , పా • డే • । రో • • • • • • • ॥

గా మ పా ద పా సా ; రి గ రి స ని । దా ద సా రి సా । స ని దా ద ని ప ద ॥
• అం • కు ల చే • త • ను • • । • అ ల రు ర । వం • • బు • ల • ॥

2. , ప మ పా ద పా సా ; రి గ రి స ని । దా ద సా రి గా । రి స ని దా ద ని ప ద ॥
•• అం • కు ల చే • • త ను • • । • అ ల రు ర । వం • • బు • ల • ॥

, ప ద గా రి సా స ని దా మ ద నీ । ; ద స ని ద ష మ । గ మ ని ద ప మ గ రి ॥ స రి
•• బిం క పు మా • • ట • ల । • బ్బం • • దా • • । వ • న • ము • న • ॥ • • (ఘుమ్మని)

❦ ❦ ❦

## 19. కంటి శుక్రవారము

ఆనందభైరవి రాగం – ఆదితాళం

20వ మేళ జన్యం. మూ : స గ రి గ మ ప ద ప స̇ – స̇ ని ద ప మ గ రి స

ప. కంటి శుక్రవారము గడియ లేడింట । అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥

1చ. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి । కమ్మని కదంబము కప్పు పన్నీరు ।
చెమ్మతోన వేష్టువలు రొమ్ము తలమొలజాట్టి । తుమ్మెదమై చాయతోన నెమ్మది నుండే స్వామిని ॥

2. పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెల నించి । తెచ్చి శిరసాదిగ దిగనలది ।
అచ్చెర పడి చూడ అందరి కన్నులకింపై । నిచ్చ మల్లెపూవు వలె నిటు తానుండే స్వామిని ॥

3. తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు । పట్టి కరగించి వెండి పళ్యాలనించి ।
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది । బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ॥

❦ ❦ ❦

ప.  గ మా పా , పా పా పా , ని ని ప ప మ | మ గ మా ప ద ద ప | ప మ గ రి సా సా ||
కం • టి శు క్ర వా • ర • ము • | గ డి య లే • • • | డిం • • • • ట ||

ని సా గా, రి రి గా మా ప ని ని ప | , మ గ మ ప ద ప మ ప మ | మ గ గా రీ స గ రి ని ||
అం • టి అ వి మే ల్ మం • గ • | • అం • డ నుం • • • • • | దే • • • స్వా • మి ని ||

2.  గ మా పా , స ని రి స ని ద ప ద ద ప | మ గ మా ప ద ద ప | ప మ గ రి సా సా ||
కం • టి • శు • క్ర వా • • ర • ము • | గ డి య లే • • • | డిం • • • • ట || అంటి....

గ మా పా , , , , , స ని రి స ని ద | పా ........
కం • టి •  • • • • • • • | •

1చ.  , మ గ మ పా పా ; ప ని పా ప మ | , మ గ మ ప ద ప మ ప మ | మ గ గా రీ సా నీ ||
సా • మ్ము ల న్ని • క డ బె ట్టి • | సొం • పు తో • • గో • • | ణ • • ము గ ట్టి ||

, నీ స గా , రి గా మా ప ద ద ప | , మ గ మ ప ద ప మ ప మ | మ గ గా రీ సా ; ||
క మ్మ ని • క దం • బ • ము • | క • ప్పు ప • • • • • | న్నీ • • • రు ||

, పా ని  పా మా , ప స స సా నీ । , స గ రి  సా సా । స  ని నీ సా సా ॥
చె మ్మ తో న  వే • ష్ట వ లు ।  రొ • మ్ము త ల । మొ • ల చు ట్టి ॥

, పా ప  సా స ని రి స ని ద పా పా । , మ గ మ ప ద ప మ ప మ । మ గ గా రీ స  గ రి ని ॥
తు మ్మె ద సై • చా • య • తో న ।  నె • మ్మ ది . . నుం . . । డే . . . స్వా • మిని ॥ ( కంటి)

2చ. , మ గ మ పా పా  పా పా , ని ని ప ప మ । , మ గ మ ప ద ప మ ప మ । మ గ గా రీ సా  స  ని ॥
ప • చ్చ క ప్పు ర మే • నూ • రి • ।  ప సి డి గి • • • • • । న్నె • • అ నిం చి • ॥

సా గా ; రి రి రి గ మా ప ద ద ప । , గ ప మ మ గ గా రీ । రి గా రి సా ; ॥
తె చ్చి శి ర సా • •  ది • గ • । • ది గ • న • • అ । ది • • • • ॥

, పా ని పా ప మ పా సా సా నీ । , సగ రి సా సా । స ని నీ సా సా ॥
అ చ్చె ర ప డి చూ • • డ ।  అం ద రి  క । న్ను ల కిం పై ॥

, పా ప  సా  స ని రి స ని ద పా ప మ । ; గ మా ప ద ప  । ప మ గ రి స  గ రి ని ॥
ని చ్చ మ ల్లె • పూ • వు • వ లె • ।  ని టు తా • • । నుం • డే • స్వా • మి ని ॥ (కంటి)

3. , మ గ మ ప ప పా ; ప ని ని ప ప మ | , మ గ మ ప ద ప మ ప మ | మ గ గా రీ , సా ని ||
త • ట్టు పు ను గే • కూ • రి • చి • | చ • ట్ట లు • • చే • • | రి • • చి ని ప్పు ||

సా గా ; రి రి రి గ మా ప ద ద ప | , మ గ మ ప ద ప మ ప మ | మ గ గా రీ సా సా ||
ప ట్టి • క ర గిం • • చి • • • | వెం • డి ప • • • • • | ళ్యా • • ల నిం చి ||

, పా ని ని ప మా , ప స స సా స ని | సా రి గా రి సా | స ని నీ సా ; ||
ద ట్ట ము గ • మే • ను నిం డ • | ప ట్టిం • • చి | ది • • ద్ది • ||

, పా ప సా స ని రి స ని ద ప ప ప మ | మ గ మ ప ద ప ప మ | మ గ గా రీ స గ రి ని ||
బి ట్టు వే డు • క • • • ము రి యు • | చుం • • డే • • బి • | త్త • • రి స్వా • మి ని || (కంటి....)

❦ ❦ ❦

## 20. సింగార మూరితివి ( వాల్యూం -2 - 471)

(రేకు - సామంతం) కమాస్ రాగం - ఝంపె తాళం

28వ మేళ జన్యం. మూ : స మ గ మ ప ద ని సం - సం ని ద ప మ గ రి స.

ప. సింగారమూరితివి చిత్తజా గురుడవు। సంగతి జూచేరు మిమ్ము సాసముఖా ॥

1చ. పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి। పూవులు ఆకసము మోవ పూచి చల్లుచు।
దేవ దుందుభులు మ్రోయ దేవతలు కొలువగా। సావధానమగు నీకు సాసముఖా ॥

2. అంగరంగ వైభవాల అమరకామినులాడ। నింగి నుండి దేవతలు నిను జూడగా।
సంగీత తాళవాద్య చతురతలు మెరయ। సంగడిదేలేటి నీకు సాసముఖా ॥

3. పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి। అరిది ఇందిరయు నీవు ఆరగించి।
గరిమ శ్రీ వేంకటేశ కన్నుల పండువకాగ। సరవి నోలాడు నీకు సాసముఖా ॥

ప.  ; సా స స ని ద ప ద ॥ మా గా మా పా పా ॥ ; , గా మ నీ దా ॥ ని స ద ని ప దా ; , ॥
సిం గా • • • ర • ॥ మూ • • రి తి వి ॥ చి త్త జా గు ॥ రు • డ • • వు ••• ॥

; ద నీ స గా రి మ ॥ గ రి స సా , సా స ని రి స ॥ సా ప ద ద ప ద ని రి స ॥ స ని ని ద ద ప మ గ మ ప ॥
సం • గ తి జా • ॥ • చే • • రు మి • • ము ॥ • సా • • • స • ము • ॥ ఖా • • • • • • • • • ॥

ద ని । (సింగారమూరితివి.....)

1చ. ; పా ద ప మ గా మా ॥ పా పా పా ; పా ॥ ; గ మా ని దా ద స ॥ ని ద ని ప ద ని సా సా ॥
పూ • వు • ల తె ॥ ప్పు ల మీ • ద ॥ పా ల తు లు నీ • ॥ వు • • • నె • • క్కి ॥

; స మ గ రి సా దా ॥ ని స సా రీ ని రి స నీ ॥ దా ప స ని ద ప మ మా గా ॥ గ మ ద ప మా పా ; ॥
పూ • • వు లు ఆ ॥ • క స ము మో • • • ॥ వ పూ • చి • జ • • • ॥ ల్లు • • • • చు • ॥

; గ మా ని దా ని ప ॥ దా నీ సా ; సా ॥ ; ద నీ స సా సా ॥ స ని స ని రి స స ని నీ దా ॥
దే • వ దుం దు • ॥ భు లు మ్రో • య ॥ దే • వ త లు ॥ గా • లు వ • గా • • • ॥

2. , ప గ మా ని దా ని ప ॥ దా నీ ని రి స స సా ॥ ; ద నీ స సా సా ॥ స ని స ని గ గ రి స స ని నీ ॥
దే • వ దుం దు • ॥ భు లు మ్రో • • • య ॥ • దే • వ త లు ॥ గా • లు • వ • • • గా • • ॥

దా ద నీ స గ రి మా ॥ గా రి స సా సా స ని రి స ॥ సా ప ద ద ప ద ని రి స ॥ స ని ని ద ద ప మ గ మ ప ॥ ద ని
సా • వ ధా • • • ॥ స మ • • గు నీ • • కు ॥ • సా • • • స • ము • ॥ ఖా • • • • • • • • • ॥ • • (సింగార)

2చ. ; , ప ని ద ప మ గా మ ॥ పా , ప పా ; పా ॥ ; గ మా ని దా ని ప ॥ దా నీ సా ; సా ॥
అం • గ రం • • గ ॥ వై • భ వా • ల ॥ అ మ ర కా • • ॥ మి ను లా డ ॥

; సా మ గ రీ సా ॥ ; ద నీ స రీ రి స ॥ ని ద ప దా ప మ గా , మా ॥ ప మ ప దా ప పా ; ॥
నిం • గి సుం డి ॥ దే • వ త లు • ॥ • • ని ను జూ • • డ ॥ గా • • • • • • ॥

; గ మా ని దా ని ప ॥ దా , ని సా ; సా ॥ ; ద నీ స సా సా ॥ స ని స ని రి స స ని నీ దా ॥
సం • గీ • త • ॥ తా • శ వా • ద్య ॥ చ తు ర త లు ॥ మె • ర • య గా • • • ॥

2. ; గ మా ని దా ని ప ॥ దా , ని సా ; సా ॥ ; ద నీ స సా సా ॥ స ని స ని గ గ రి స స ని నీ ॥
సం • గీ • త • ॥ తా • శ వా • ద్య ॥ చ తు ర త లు ॥ మె • ర • య • • • గా • • ॥

దా ద నీ స గా రి మ ॥ గ రి స సా , సా స ని రి స ॥ సా ప ద ద ప ద ని రి స ॥ స ని ని ద ద ప మ గ మ ప ॥ ద ని
• సం • గ డి దే • ॥ • తే • • టి నీ • • కు ॥ • సా • • • స • ము • ॥ ఖా • • • • • • • • ॥ • • (సింగార)

3చ. ; ప నీ ద ప మ మా గా ॥ మ పా ప పా ; పా ॥ ; గ మా ని దా ని ప ॥ ని దా ని సా ; సా ॥
ప ర గ కో • • • ॥ నే • టి లో • న ॥ • ప సి డి మే • • ॥ డ • • నుం • డి ॥

; స మ గ రి సా ద ని ॥ సా సా రీ రి స నీ ॥ దా ప నీ ద ప మ మా గా ॥ గ మ ద ప మా పా ; ॥
అ రి • ది • ఇం ॥ ది ర యు నీ • • ॥ పు ఆ ర గిం • • • ॥ చి • • • • • • ॥

; గ మా ని దా ని ప ॥ దా నీ సా ; సా ॥ ; , ద నీ స సా సా ॥ సా సా స ని రి స స ని నీ ॥
గ రి మ శ్రీ • • ॥ వేం క టే • శ ॥ • క • న్నులపం ॥ డు వ కా • • • గ • • ॥

దా గ మా ని దా ని ప ॥ దా నీ సా ; సా ॥ ; , ద ని స సా సా ॥ సా స ని గ గ రి స స ని నీ ॥
• గ రి మ శ్రీ • • ॥ వేం క టే • శ ॥ • • • క న్నులపం ॥ డు వ కా • • • గ • • ॥

దా ద నీ స గ రి మ గ ॥ రి స సా ; సా స ని రి స ॥ సా ప ద ద ప ద ని రి స ॥ స ని ని ద ద ప మ గ మ ప ॥ ద ని
• స ర వి నో • • • ॥ లా • • డు నీ • • కు ॥ • సా • • • స ము • ॥ ఖా • • • • • • • • • ॥ • • (సింగార)

## 21. ఇన్ని చదువనేల (వాల్యూం - 10 - 64)

(రేకు - ముఖారి) వకుళాభరణ రాగం - ఝంపె తాళం

14వ మేళ కర్త మూ : స రి గ మ ప ద ని సఀ - సఀ ని ద ప మ గ రి స

ప. ఇన్ని చదువనేల ఇంత వెదకనేల । కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ॥

1చ. వలెననేదొకమాట వలదనేదొక మాట । సిలుగు లీ రెంటికిని చిత్తమే గురియౌను ।
వలెనంటె బంధము వలదంటె మోక్షము । తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ॥

2. పుట్టెడి దొకటె పోయెడిదొకటే । తిట్టమై రెంటికిని దేహమే గురియౌను ।
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము । వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ॥

3. పరమనేదొకటె ప్రపంచమొకటే । సిరుల నీ రెంటికిని జీవుడే గురియౌను ।
ఇరవు వేంకటేశు డిహ పరముల కర్త । శరణాగతులకెల్ల సతమీతడొకడే ॥

❀ ❀ ❀

ప. నీ ని ని ని । సా సా స ॥ సా రి గ మ గ ॥ రి స సా స ॥
ఇ న్ని చ దు ॥ వ నే ల ॥ ఇం త వె ద • ॥ క • నే ల ॥

స రి గ గ రి ॥ మా మ మ మ ॥ గ గ మ ప మ ॥ గ మ గ రి స రి ॥
క • న్ను తె ర ॥ చు టొ క టి ॥ క నుమూ•యు ॥ టొ క•టి • • ॥ (ఇన్ని)

1చ. ని ని ని నీ ॥ స స సా స ॥ స రి గ మ గ ॥ రి స సా స ॥
వ లె న నే ॥ హొ క మాట ॥ వ ల ద నే • ॥ దొ క మా ట ॥

స రి గ రీ ॥ మా మ మ మ ॥ గా గ మ ప మ ॥ గ మ గ రి స స ॥
సి లు గు లీ । రెం టి కి ని ॥ చి త్త మే • • ॥ గు రి • యో•ను ॥

మ ప ప మ గ మ ॥ పా ప పా ॥ ప ద నీ సే ని ద ॥ పా ద ప మ మా ॥
వ లె నం • • టె ॥ బం ధ ము• ॥ వ ల దం • • టె ॥ మో క్ష ము • • ॥

ప ప ప ద మ ‖ మా మ ప గ ‖ గ గ గ మ ప మ ‖ గా మ గ రి స రి ‖
తె లి సి వి • ‖ జ్ఞా ను లకు ‖ తె రు వి ది • • ‖ యొ క • టే • • ‖ (ఇన్ని)

2. సీ ని సీ ‖ స స సా , ‖ స రి గ గ మ గ ‖ రి స సా , ‖
పు ట్టె డి ‖ దొ క టే ‖ పో • యె డి • • ‖ దొ క టే ‖

సా రి గ రి ‖ మా మ మ మ ‖ గా గ మ ప మ ‖ గా మ గ రి స స స ‖
తి ట్ట మై • ‖ రెం టి కి ని ‖ దే హ మే • • ‖ గు రి • యౌ • • ను ‖

మా ప మ గ ‖ మ ప ప ప ప ‖ పా ద ని సీ నీ ‖ దా ప ప ప ‖
పు ట్టు ట • ‖ సం • శయము ‖ పో వు ట • • ‖ ని శ్చ య ము ‖

పా ప ద మ ‖ మా మ ప గ ‖ గ గ గ మ ప మ ‖ గా మ గ రి స రి ‖
వొ ట్టి వి • ‖ జ్ఞా ను లకు ‖ వుప మి ది • • ‖ వొ క • టే • • ‖ (ఇన్ని)

3. ని ని ని నీ ॥ స స సా స ॥ సా రి గ మ గ ॥ రి స సా , ॥
పరమ నే ॥ దొ క టే ప్ర ॥ పం చ మొ • క ॥ టే • • • ॥

స రి గ గ రి ॥ మా మ మ మ ॥ గా గ మ ప మ ॥ గ మ గ రి స స ॥
సి రు ల నీ • ॥ రెం టి కి ని ॥ జీ వు డే • • ॥ గు రి • యా • ను ॥

మ ప ప మ గ ॥ మ ప పా ప ॥ ప ప ద ని స నీ ॥ ద ప పా ప ॥
ఇ ర వు వేం • ॥ క • టే శు ॥ డి హ ప ర • • ॥ ము ల క ర్త ॥

ప ప ప ద మ ॥ మ మ మ ప గ ॥ గ గ మ ప మ ॥ గ మ గ రి స రి ॥
శ ర ణా • • గ ॥ తు ల కె • ల్ల ॥ స త మీ • త ॥ డొ క • డే • • ॥ ( ఇన్ని)

## 22. దీనుడ నేను (వాల్యూం - 3 - 474)

(రేకు - శుద్ధవసంతం) నీలాంబరి రాగం - ఆది తాళం

29వ మేళ జన్యం మూ : స రి గ మ ప ని సో - సో ని ప మ గ రి గ స

ప. దీనుడనేను దేవుడవు నీవు । నీ నిజమహిమే నెరపుటగాక ॥

1చ. మతి జనన మెరుగ మరణంబెరుగను । యితవుగ నినునింక నెరిగేనా ।
క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు । తతి నాపై దయ దలతువు గాక ॥

2. తలచపాపమని తలచపుణ్యమని । తలపున యిక నిన్ను దలచేనా ।
అలరిన నాలో అంతర్యామివి । కలుషమెడయ నను గాతువు గాక ॥

3. తడవనాహేయము తడవనా మలినము । తడయక నీ మేలు తడవేనా ।
విడువలేని శ్రీ వేంకట విభుడవు ।.కడదాక నిక గాతువు గాక ॥

ప.  ; , సా స సా స రి గా మా ; । ; , గ మ ప పా । పా ప ప మ గ మా ; ॥
దీ ను డ నే • • ను । దే • వు డ । వు నీ • • • వు ॥

; , గ మ ప పా ప స నీ సా ; । ; స నీ ప పా । ప ప మ గ రి గ మ గ మ ॥
నీ • ని జ మ • హి మే । నె ర పు ట । గా • • • క • • • • ॥

2.  గా స స రి రి స ని స రి గ మ గ మా ; । ; , గ మ ప పా । ప మ ని ప మ గ మా ॥
• • దీ • ను డ • నే • • • • ను । దే • వు డ । వు • నీ • • • వు ॥

; , గ మ ప పా ప స నీ సా ; । ; స రి స ని ప ప మ । ని ప మ గ రి గ మ గ మ ॥ గా స
నీ • ని జ మ • హి మే । నె • ర • పు ట • । గా • • • క • • • • ॥ • • (దీనుడ)

1చ. ; గ మా ప పా పా పా ప ని ని ప । మా ప స ని పా , । ప మ ని ప మ గ మా ॥
మ తి జ న న మె రు • గ • । • మ ర • ణం । బె • రు • గ • ను ॥

; గ మా ప మ గ రి మా మ గా సా । ; స సా సా , । మ పా గ మా ; ॥
యి త వు గ • ని ను నిం • క । నె రి గే । • • • న • ॥

; ప పా మ గ మ ప స ని సా సా । ; , సా స సా । స ని ద ని సా స స ॥
క్షి తి బు • • ట్టిం • చి న । శ్రీ ప తి । వి • నీ • • వే • ॥

పా గ మా పా పా స ద ద ప పా । ; మ పా మ గా । గ రి పా ప మ మ గ మా ; ॥
• త తి నా పై • • ద • య । • ద ల తు వు । గా • • క • • • • • ॥

2. ; గ మా ప దా నీ స ద ద ని ప ప । ; మ పా మ గా । రి గ మ ప మ గ రి గ ॥ గా స
త తి నా • పై • • ద • • య । • ద ల తు వు । గా • • • క • • • ॥ • • (దీనుడ)

2. ; మ గా మ పా ; పా ప ని ని ప । మా ప సా స ని రి । స ని పా ప ని ప మ మ గ మా ॥
త ల చ పా ప మ • ని • । • త ల చ పు • । • • ణ్య మ • ని • • • • ॥

; గ మా ప మ గ రి మా మ గా సా । ; స సా సా , । మ పా గ మా ; ॥
త ల పు స • యి క ని • న్ను । • ద ల చే । • • • నా • ॥

; ప పా మ గ మ ప స నీ సా ; । ; సా , సా ని । ద ని సా స ని పా ॥
అల రి న • నా • • లో । • అం త • । ర్యా • • మి • వి ॥

; గ మా ప పా స ద ద ప పా ప మ । గ మ ప ని ప మ గా । రి గ మ ప మ గ రి గ ॥ సా ,
క లు న నొ డ • యు • న ను • । గా • • • • తు వు । గా • • • • • క • ॥ • (దీనుడ)

3. ; మ గా మ పా పా ; ప ని ని ప । మా ప సా స స ని । ని రి స ని ప ని ప మ మ గ మా ॥
త డ వ నా హే య • ము • । • త డ వ నా • । మ • లి • న • ము • • • • ॥

గ మా ప మ గ రి మా మ గా సా । ; స సా సా , । మ పా గ మా ; ॥
త డ య క • నీ • మే • లు । • త డ వే । • • • • నా ॥

; ప పా గ మా ప స నీ సా ; । ; సా , స స ని । ద ని స రి స ని పా ॥
వి డు వ లే • • • ని శ్రీ । వేం క ట • । వి • భు • డ • వు ॥

గ మా పా , పా స ద ద ప పా । ; మ ద ప మ గా । గ రి పా ప మ మ గ మా ; ॥
క డ దా క • • ని • క । గా • • తు వు । గా • • క • • • • ॥

2. ; గ మా ప దా నీ స ద ద ని ప ప । ; మ ద ప మ గా । రి గ మ ప మ గ రి గ ॥ గా స
క డ దా • కా • • ని • • క । గా • • తు వు । గా • • • • • క • ॥ • • (దీనుడ)

## 23. రామ రామ రామ కృష్ణ (వాల్యూం - 21 - 26)

(రేకు - బౌళిరాగం)
65వ మేళకర్త

కల్యాణి రాగం - రూపక తాళం
మూ : స రి గ మ ప ద ని సఀ - సఀ ని ద ప మ గ రి స

ప. రామ రామ రా మ కృష్ణ రాజీవ లోచన నీకు । దీమువంటి బంటననే తేజమే నాది ॥

1చ. వారిధి దాటి మెప్పించ వాయుజుడనే గాను । సారె చవుల మెప్పించ శబరి గాను ।
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను । ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో ॥

2. ఘనమై మోచి మెప్పించ గరుడుడనేగాను । కొనకాము సుఖ మిచ్చు గోపిక గాను ।
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగిగాను । నిన్నెట్లు మెప్పింతు నన్నుగాచేదెట్లా ॥

3. నవ్వుచు పాడి మెప్పించ నారదుడనేగాను । అవ్వల ప్రాణమీయ జటాయువుగాను ।
ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకే శరణంటి । అవ్వల నా తెరువిదే రక్షించేదెట్లా ॥

ప. ; సా సా స స ని ద పా ॥ మ ద ప మ గ రి గా ; గా ॥
రా మ రా • • • మ ॥ రా • • • మ • కృ ష్ణ ॥

; గా స ని ద ప పా ; పా ॥ మ ద ప మ గ రి సా గ గ ద ప ॥
రా • • జీ • • • వ ॥ లో • • • చ • నా నీ • • కు ॥

మ రి ప గ మా పా దా నీ ॥ స ని దా రీ సా రీ ; ॥
• • దీ • ము వం • టి ॥ బం • • ట న నే ॥

ని రి గా రీ సీ దా నీ ॥ ని రి ని ద ప మ గ మ రి గ మ ప ॥ ద ని
తే • • జ మే • • ॥ నా • • • • • • • • • • ది • • ॥ • • (రామ రామ)

2\. మ రి ప గ మా పా దా నీ ॥ రి స ని ద రీ సా రీ ; ॥
• • దీ • ము వం • టి ॥ బం • • • ట న నే ; ॥

ని రి గ మ గ రి గ రి ని ద నీ ॥ గ రి ని ద ప మ గ మ రి గ మ ప ॥ ద ని
తే • • • జ • మే • • • • ॥ నా • • • • • • • • • • ది • • ॥ • • (రామ రామ)

1చ. ;, పాపపా మపదా ॥ దాదా పదనిసనిదపా॥
వారిధిదా ॥ టిమె ప్పిం.... చ ॥

; గనీద ;సమగారీ॥ గదపమగరిగరి రిసపా ; ॥
వా . యుజా . డ ॥ నే . . . గా . . . ను . . ॥

సనిదా గారిగమపా॥ మపదాపాదా నీసా॥
సా . . రెచెవు . ల॥ మె . . . ప్పిం . చ॥

మపదనిరిససనినిదపా॥ మాదప పాగామాపా ; ॥
శ . బ . రి . గా . . . . . ॥ . . . . . . ను ॥

సనిదప పామపదనీసా॥ సాసారీ రిసపా ; సని ॥
బీ . రా . . నసీ . . త॥ నిచ్చి మెప్పిం చ ॥

దానీరీగా రీసా॥ నిరిససనిదపదనీ ; ॥
జనకుం . డ॥ గా . . . . . . . . . ను . ॥ బీరాన ...... మెప్పించ

2. ; నీ రీ గ మ గ రి సా ॥ ని రి స స ని ద ప ద నీ ; ॥
జ న కుం • • డ ॥ గా • • • • • • • • ను ॥

; ని రి గ మ గ రి గ రి సా ॥ స ని దా రీ సా రీ స ని ॥
ఏ • • • రీ • • • తి ॥ మె • • ప్పిం • తు న • ॥

గ రి రి స స ని ని ద మ ప ద ని ॥ గ రి ని ద ప మ గ మ రి గ మ ప ॥ ద ని
న్నెం • • • ట్లొ • • • గా • • • ॥ చే • • • • • • • • • వో • • ॥ • • (రామరామ)

2. ; ప పా పా, మ ప దా ॥ దా దా ప ద ని స ని ద పా ॥
ఘ న మై మో • • ॥ చి మె ప్పిం • • • • • • చ ॥

; గ నీ ద స మ గా రీ ॥ గ ద ప మ గ రి గ రి రి స సా ; ॥
గ రు డు డ • నే • ॥ గా • • • • • • • • ను • • ॥

స ని దా గా రీ గ మ పా ॥ ద ని ద ప మ గా ప ద నీ సా ॥
కొ • న కా • • • మ ॥ సు • ఖ • • • మి • • చ్చు ॥

మ ప ద ని రి స స ని ని ద పా ॥ మా ద ప పా గా మా పా ; ॥
గో . . . . . పి . క . . ॥ గా . . . . . ను ॥

సా స రి స ని దా ని ద పా ॥ పా దా పా ద ని సా సా ॥
వి ను . తిం . . . . చి ॥ మె . . ప్పిం . . చ ॥

స ని గ రి గా రి స సా ; సా ॥ ని రి స స ని ద పా ద నీ , ॥
వే . . . యి నో . . ళ్ళ ॥ భో . . గి . . గా . ను ॥

; ని రి గ మ గ రి గ రి సా ॥ స ని దా ని స రి స రీ ; ॥
ని . . . న్నె . . . ట్లు ॥ మె . . ప్పిం . . తు ॥

గ రి రి స స ని ని ద మ ప ద ని ॥ గ రి ని ద ప మ గ మ రి గ మ ప ॥ ద ని
న . . . న్ను . గా . . . చే . ॥ దె . . . . . . . . ట్లా . . ॥ . . (రామ రామ)

3. ; పా , ప పా మ ప దా ॥ దా దా ప ద ని స ని ద పా ॥
న వ్వు మ పా . . ॥ డి మె ప్పిం . . . . చ ॥

; గ నీ ద ప మ గా రీ ॥ గ ద ప మ గ రి గ రి రి స సా ; ॥
నా • ర దుం • డ • ॥ నే • • • గా • • • ను • • ॥

స ని ధా గా రీ గ మ పా ॥ ద ని ద ప మ గా ప ద నీ సా ॥
అ • • వ్వ ల ప్రా • • ॥ ణ • • • • • • మీ • • య ॥

మ ప ద ని గ స స ని ని ద పా ॥ మా ద ప పా గా మా పా ; ॥
జ • టా • • • యు • వు • • ॥ గా • • • • • • ను • ॥

సా , రి స ని ద ని ద ప పా మ ॥ పా దా పా ద ని సా సా ॥
యి • వ్వ • ల • శ్రీ • • • ॥ వేం • క టే • • శ ॥

ని రీ గ రీ స సా స సా ॥ ని రి స స ని ద ప ద నీ ; ॥ ని రి గ మ గ రి గ రి సా ; ॥ స ని దా రి స రీ ; ; ॥
నీ • కే • యి టు శ ర ॥ ణం • • • • • • • టి ॥ అ • • • వ్వ • ల • నా ॥ తె • రు వి • దే • • ॥

గ రి రి స స ని ని ద మ ప ద ని ॥ గ రి ని ద ప మ గ మ రి గ మ ప ॥ ద ని
ర • • • క్షిం • • • చే • • • ॥ దె • • • • • • • • • ట్లా • • ॥ • • (రామ రామ ....)

## 24. అదివో అల్లదివో (వాల్యూం - 5 - 23)

(రేకు - శ్రీరాగం) హిందోళ రాగం - ఆది తాళం

20వ మేళజన్యం మూ : స గ మ ద ని సం - సం ని ద మ గ స

ప. అదివో అల్లదివో శ్రీహరివాసము । పదివేల శేషుల పడగల మయము ॥

1చ. అదె వేంకటాచల మఖిలోన్నతము । అదివో బ్రహ్మాదుల కపురూపము ॥
అదివో నిత్య నివాసమఖిల మునులకు । అదె చూడుడదె్రమొక్కుడా నందమయము ॥

2. చెంగట నల్లదివో శేషాచలము । నింగినున్న దేవతల నిజవాసము ।
ముంగిట నల్లదివో మూలనున్న ధనము । బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ॥

3. కైవల్య పదము వేంకట నగ మదివో । శ్రీ వేంకటపతికి సిరులైనది ।
భావింప సకల సంపద రూప మదివో । పావన ములకెల్ల పావన మయము ॥

ప.  స గ స దా , దా ని స ని ని ద దా , మ ద । గ ద మ గ సా గా । మా ; ; ; ॥
అ ది • వో అ ల్ల ది వో • • శ్రీ • । హ రి • వా • స । ము • • • ॥

గ మా దా, నీ సా గ గ స ని సా । ; స గా ని సా । ని ద నీ స ని ద మ ద ని ॥
ప ది వే ల శే • • షు • ల । ప డ గ ల । మ • య • • ము • • • ॥

2.  స గ స దా, దా ని స ని ని ద దా , మ ద । గ ద మ గ సా గ ద । ద మ మ గ గ మా , ॥
అ ది • వో అ ల్ల ది • వో • • శ్రీ • । హ రి • వా • స • । ము • • • • • ॥

గ మా దా , నీ సా, గ మ గ స ని సా । ; స గా ని సా । ని ద నీ స ని ద మ ద ని ॥
ప ది వే ల శే • • • షు • ల । ప డ గ ల । మ • య • • ము • • • ॥ (అదివో)

1చ.  గ మా గ సా గా మా దా మ గ మా । గ మా ని దా దా । ద ని స ని ని ద ద మా ॥
అ దె వేం • క టా • చ • ల । మ ఖి లో • న్న । త • • • ము • • • ॥

గ ద మ గ సా స గ ని గ గ స ని ద నీ । స మా మ గ గా , దా । ద మ మా ; ; ; ॥
అ ది • వో • బ్ర • హ్మా • • • దు • ల । క పు రూ • • ప । ము • • • • • ॥

గ మా ని దా నీ సా సా గ ని సా । ని సా మ గా గా । గ మ ద మ గ సా , ॥
అ ది వో • ని త్య ని వా • స । మ ఖి లం • ము । ను • లం • కు • ॥

స గ స స ని నీ , నీ ని స ని ని ద దా , దా । ద ని స ని ద మ మా । గ మ ని ద స ని గ స ॥
అ దె • చూ • • డు డ దె • మ్రొ • • క్కు । డా • • నం • ద । మ • య • ము • • • ॥

2. స గ స స ని నీ , నీ ని స ని ని ద దా , దా । ద ని స ని ద మ మా । గ మ ద ని స గ మ గ ॥
అ దె • చూ • • డు డ దె • మ్రొ • • క్కు । డా • • • నం • ద । మ • య • ము • • • ॥ (అది)

2. గ మా గ సా గా మా దా మ గ మా । గా మా నీ దా । ద ని స ని ని ద ద మా ॥
చెం • గ ట న ల్ల ది వో • • । శే • షా • । చ • లం • ము • • • ॥

గ మా ద మ గ స స గ ని గ గ స ని ద నీ । స మా మ గ గా , దా । ద మ మా ; ; ; ॥
నిం • గి • ను • న్న • దే • • వ త • లం । ని జ వా • • స । ము • • • • • ॥

గ మా ని దా నీ సా సా సా ; । ని సా మ గ గా గా । గ మ ద మ గ సా , ॥
ముం • గి ట న ల్ల ది వో । మూ • లం • ను న్న । ధ • న • ము • ॥

స గ స స ని నీ , నీ ని స ని ని ద దా , దా । ద నీ స ని ని ద మా మా । గ మ ద ని స గ మ గ ॥
బం • • గా • • రు శి ఖ • రా • • లం । బ హు • • । బ • • హ్మ । మ • య • ము • • • ॥ (అది)

3. గ మా గ సా గా మా దా మ గ మా । గా మా ని ద దా । ద ని స ని ని ద ద మా ॥
కై • వ • ల్య ప ద ము • వేం । క ట న • గ । మం • ది • వో • • • ॥

గ ద మ గ సా సా స ని గ స ని ద నీ । స మా మ గ గా దా । ద మ మా ; ; ; ॥
శ్రీ • • వేం • క ట • ప • తి • కి । సి రు లై • • న । ది • • • • ॥

గ మా ని దా నీ సా గ ని సా సా । ని సా మ గా గా । గ మ ద మ గ సా , ॥
భా • విం • ప స క • ల సం । ప ద రూ • ప । మం • ది • వో • ॥

సా గ స నీ నీ ని స ని ని ద దా దా । ద ని స ని ద మ మా । గ మ ని ద స ని గ స ॥
పా • • వ న ము ల • కె • • ల్లి । పా • • • వ • న । మ • య • ము • • • ॥

2) సా గ స నీ నీ ని స ని ని ద దా దా । ద ని స ని ద మ మా । గ మ ద ని స గ మ గ ॥
పా • • వ న ము ల • కె • • ల్లి । పా • • • వ • న । మ • య • ము • • • ॥ (అదివో)

## 25. ఆదిదేవ పరమాత్మ ( వాల్యూం - 1 - 289)

(రేకు - దేవగాంధారి) సింధుభైరవి రాగం - ఆది తాళం

8వ మేళజన్యం మూ : స గ మ ప ద ని సీ - సీ ని ద ప మ గ రి స ( ప్రయోగములు చాల కలవు)

ప. ఆది దేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమోనమో ॥

1చ. పరాత్పరా భక్త భవ భంజన చరాచరలోక జనక నమో నమో ॥

2. గదా ధరా శ్రీ వేంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో ॥

ప. ; , దా మ రీ ; సా , ద నీ । సా ; సా ; । ; ; ; ; ॥
ఆ ది దే వ ప ర । మా త్మా • । • • • • ॥

2. ; , దా మ రీ ; సా , ద నీ । స రి మ గ రీ సా । ; , గ మా గా ॥
ఆ ది దే వ ప ర । మా • • • త్మా • । వే • ద ॥

మ పా పా , పా మ ప దా స ని ని ద దా ; । పా ద ప ని ద పా । మ ప గ మ స గ ని స ॥
వే • దాం త వే • • • • ద్య • • । న మో • • • న । మో • • • • • • • ॥

గ మ ప - గా మ రీ ; సా , ద నీ । స రి మ గ రీ సా । ; , గ మా గా ॥

. . . ఆ ది దే వ ప ర । మా . . . త్మా . । వే . ద ॥

మ పా పా , పా మ ప దా స ని ని ద దా ; । ప ద స ని సా ప ని । ద ద ప మ గ స ని స ॥ గ మ ప

వే . దాం త వే . . . . ద్య . . । న . మో . . న . । మో . . . . . . . ॥ . . . (ఆదిదేవ)

1చ. ని ద స ని సీ దా పా, మ గ గా మా । ; ప ద ని స ని దా । ని స స నీ రి సా ॥

ప . రా . . త్ప రా భ . . క్త । భ వ భం . . । జ . న . చ రా ॥

; రి గా రీ మ గ గా రీ సా ని ద పా దా । ప ద స ని రి స ని ద ప । గ ప దా స ని ద మ గ స ॥ గ మ ప

చ ర లో . . . క జ న . . క । న . మో . . . . న । మో . . . . . . . . ॥ . . . (ఆది దేవ)

2. ని ద స ని సీ దా పా, మ గ గా మా । ; ప దా ని స ని ద । ; ని రీ సా , ॥

గ . దా . . ధ రా శ్రీ . . వేం । క ట గి . రి . । ని ల య ॥

గా గ రి మ గ రీ సా, ద పా దా । ప ద స ని రి స ని ద ప । గ ప దా స ని ద మ గ స ॥ గ మ ప

స దా . . . నం ద ప్ర స న్న । న . మో . . . . న . । మో . . . . . . . . ॥ . . . (ఆది దేవ)

## 26. నానాటి బతుకు (వాల్యూం - 3 - 576)

(రేకు - ముఖారి) రేవతి రాగం - ఆది తాళం

14వ మేళజన్యం మూ : స రి మ ప ని ṡ | ṡ ని ప మ రి స

ప. నానాటి బతుకు నాటకము | కానక కన్నది కైవల్యము ||

1చ. పుట్టుటయు నిజము పోవుటయు నిజము | నట్టనడిమిపని నాటకము
యెట్టనెదుట గలదీ ప్రపంచము | కట్టకడపటిది కైవల్యము ||

2. కుడిచేదన్నము కోక చుట్టెడిది | నడుమంత్రపు పని నాటకము |
వొడిగట్టుకొనిన వుభయ కర్మములు | గడిదాటినపుడె కైవల్యము ||

3. తెగదు పాపము తీరదు పుణ్యము | నగి నగి కాలము నాటకము |
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక | గగనము మీదిది కైవల్యము ||

ప. ; రి మా రీ, సా , స సా రి స । ని పా ని స రి రీ । రీ ; ; ; ॥

నా . నా టి బ తు కు . । . . నా . ట క । ము . . . ॥

2. ; రి మ ప మ రీ , సా , స సా రి స । ని పా ని స రి రీ । మా ప మ మ రి రీ ; ॥

నా . . . నా టి . బ తు కు . । . . . నా . ట క । ము . . . . . . ॥

; , రి మ మ మా ; , మ ప ప పా । ; మ పా నీ , । నీ ; స ని ప మ ॥

కా . న క . . క . న్న ది । . కై . వ . । ల్య ము . . . ॥

3. రి స రి మ ప ని మ ప మ రీ , స సా రి స । ని పా ని స రి రీ । మా ప మ మ రి రీ ; ॥

. . నా . . . నా . . టి బ తు కు . । . . నా . ట క । ము . . . . . ॥

; , రి మ మ మా ; , మ ప ప పా । ; మ పా నీ , । ని సో ; ని ప మ ॥ రి స

కా . న క . క . న్న ది । . కై . . వ । ల్య . . . ము . ॥ . . (నానా టి)

; , రి మ మ మా ; ప మ రి మ ప ప పా । ; ని ప మ ప ని ని నీ । ని సో ; ని ప మ ॥ రి స

కా . న క . క . . . . న్న ది । . కై . . . . వ . । ల్య . . ము . ॥ . . (నానా టి)

1చ. ; ని స్రా ప్ర నీ సా సా సా ; । ; సా రి ని సా । రీ మా మ రి రీ ॥
పు ట్టు ట యు ని జ ము • । • పో వు ట యు । ని జ ము • • ॥

2. ; ని సా ప్ర నీ సా సా సా ; । ; సా రి ని సా । రీ మ ప ప మ మ రి ॥
పు ట్టు ట యు ని జ ము • । • పో వు ట యు । ని జ • ము • • • ॥

రీ రీ మ మ మా పా ; పా ని ప । మా , మ ప ని నీ । ని సా ని ప మ రి స ॥ స ని
• న ట్ట న డి మి • ప ని • । • నా • ట క । ము • • • • • • • ॥ • • (పుట్టుటయు)

రీ రీ మ మ మా పా ; పా ని ప । మా, మ ప ని నీ । <u>నీ స ని</u> <u>ప ని స ని</u> పా ; ॥
• న ట్ట న డి మి • ప ని • । • నా • ట క । ము • • • • • • • • • ॥

; నీ స ప నీ సా , స సా రి స । స ని నీ సా ; । ని స రి మ రీ సా ॥
ఎ ట్ట నె దు ట గ ల ది • । • • ప్ర పం । • • • • చ ము ॥

; స రీ ని సా పా <u>నీ స ని</u> <u>ప మ</u> పా , । ; మ ప ని స రి స । స ని ని ప ప మ మ రి ॥ రి స
క ట్ట క డ ప టి • • ది • • । • కై • వ • • • । ల్య • • • ము • • • ॥ • • (నా నాటి)

2. ; ని సా ప నీ సా ; సా సా । ; స రీ ని సా । రీ మ ప మ రీ సా ॥
కు డి చే • ద న్న ము । కో • క చు । ట్టె డి • • ది • ॥

; రి మా మ పా పా పా పా ని ప । ప మ మ పా ని నీ । ని సా ని ప మ రి స ॥
న డు మం • త్ర పు ప ని • । • • నా • ట క । ము • • • • • • • ॥

2. నీ ని సా ప నీ రీ మ స సా సా । ; స రీ ని సా । రీ మ ప మ రీ సా ॥
• కు డి చే • ద • • న్న ము । కో • క చు । ట్టె డి • • ది • ॥

; రి మా మ పా పా పా పా ని ప । ప మ మ పా ని నీ । నీ స ని ప ని స ని పా ; ॥
న డు మం • త్ర పు ప ని • । • • నా • ట క । ము • • • • • • • • • • ॥

; ని సా ని ప ని సా , స సా రి స । నీ , ని స స ని స । రి మ రీ సా సా ॥
ఒ డి గ • • ట్టు కొ ని న • । • ఉ భ య క • । • • ర్మ ము లు ॥

; స రీ స ని పా ని ప ని స ని ప మ పా । ; మ ప ని స రి స । స ని ని ప ప మ మ రి ॥ రి స
గ డి దా • • టి • న పు • డె । • కై వ • • • । ల్యే • • • ము • • • ॥ • • (నానాటి)

3. ; ని సా ప నీ సా సా సా ; । ; స రీ ని సా । రి మ ప మ రీ రీ ॥
తె గ దు పా • ప ము । తీ • ర దు । పు • • • ణ్య ము ॥

; రి మా మ మా పా ; పా ని ప । ప మ , మ ప ని నీ । సా ; , ని ప మ ॥ రి స
న గీ న గీ కా • ల ము • । • • నా • ట క । ము • • • • ॥ • • (తెగదు)

2. ; రి మా మ మా పా ; పా ని ప । ప మ మ పా ని నీ । నీ స ని ప ని స ని పా ; ॥
న గీ న గీ కా ల ము • । • • నా • ట క । ము • • • • • • • • ॥ (తెగదు)

; ని సా ప నీ సా ; , సా స । రి స ని స నీ స సా । ని స రి మా రి సా ॥
ఎ గు వ నె శ్రీ • వేం క । టే • • • • శ్వ రు । డే • • • లి క ॥

; స రీ ని సా ప ని స ని ప మ పా । ; మ ప ని స రి స । స ని ని ప ప మ మ రి ॥ రి స
గ గ న ము మీ • • • ది • ది । • కై • వ • • • । ల్య • • • ము • • • ॥ • • (నానాటి)

𝄞 𝄞 𝄞

## 27. శరణు శరణు

(మాళవి రాగం) జంఝూటి రాగం – మిశ్రచాపు తాళం

28వ మేళజన్యం మూ : ధ స రి గ మ ప – ని ద ప మ గ రి స (మధ్యమశృతి)

ప. శరణు శరణు సురేంద్ర సన్నుత । శరణు శ్రీసతి వల్లభ ॥
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక ॥

1చ. కమల ధరుడును కమల మిత్రుడు । కమల శత్రుడు పుత్రుడు ।
క్రమముతో మీ కొలువు కిప్పుడు । కాచినా రెచ్చరికయా ॥

2. అనిమిషేంద్రులు మునులు దిక్పతు । ల మర కిన్నర సిద్ధులు ।
ఘనతతో రంభాది కాంతలు । కాచినారెచ్చరికయా ॥

3. ఎన్నగల ప్రహ్లోద ముఖ్యులు । నిన్ను కొలువగ వచ్చిరి ।
విన్నపము వినవయ్య తిరుపతి । వేంకటాచల నాయక ॥

ప. రి మ గ రి స స స ॥ ధ ని స ని ధ ని ప ॥ ధ ధ ధ సా రి స ॥ రి ప మ గా ; ॥
శ ర ణు శ ర ణు సు ॥ రేం • ద్ర స • న్నుత ॥ శ ర ణు శ్రీ స తి ॥ వ • ల్ల భ ; ॥

గ మ ప పా ప ద ॥ మ ద ప మ గ మ రి ॥ రి ప మ గ రి రి స ॥ రి ప మ గా ; ॥
శ ర ణు రా క్ష స ॥ గ • ర్వ సం • హ ర ॥ శ ర ణు వేం • క ట ॥ నా • య కా • ॥ ( శరణు...)

1చ. రి మ గ రి స స స ॥ ధ ని స ని ధ ని ప ॥ ధ ధ ధ సా రి స ॥ రి ప మ గా ; ॥
క మ ల ధ రు డు ను ॥ క మ ల మి • త్రు డు ॥ క మ ల శ త్రు డు ॥ పు • త్రు డు • ॥

గ మ ప పా ప ద ॥ మ ద ప మ గ మ రి ॥ రి ప మ గ రి రి స ॥ రి ప మ గా మ రి ॥
క్ర మ ము తో నీ • ॥ కొ లు వు కి • ప్పు డు ॥ కా • చి నా • రె • ॥ చ్చ రి క యా • • ॥ (శరణు..)

2. రి మ గ రి స స స ॥ ధ ని స ని ధ ని ప ॥ ధ ధ ధ సా రి స ॥ రి ప మ గా ; ॥
అ ని మి షేం ద్రు లు ॥ ము ను లు ది • క్ప తు ॥ ల మ ర కి న్న ర ॥ సి • ద్ధు లు ॥

గ మ ప పా ప ద ॥ మ ద ప మ గ మ రి ॥ రి ప మ గ రి రి స ॥ రి ప మ గా మ రి ॥
ఘ న త తో రం • ॥ భా • ది కాం • త లు ॥ కా • చి నా • రె • ॥ చ్చ రి క యా • • ॥ (శరణు...)

3. రి మ గ రి స సా ॥ ద ని స ని ద ని ప ॥ దా ద స స రి స ॥ రి ప మ గా ; ॥
ఎ • న్న గ ల ప్ర ॥ హ్లా • ద ము • ఖ్యు లు ॥ ని న్ను కొ లు వ గ ॥ వ • చ్చి రి ; ॥

గ మ ప ప ప ప ద ॥ మ ద ప మ గ మ రి ॥ రి ప మ గ రి రి స ॥ రి ప మ గా మ రి ॥
వి • న్న ప ము వి న ॥ వ • య్య తి రు ప తి ॥ వేం • క టా • చ ల ॥ నా య కా • • ॥ (శరణు...)

❦ ❦ ❦

## 28. ఎటువంటి మచ్చికలో (వాల్యూం - 22 - 466)

(రేకు - శంకరాభరణం) శంకరాభరణ రాగం - మిశ్రచాపు తాళం

29వ మేళకర్త మూ : స రి గ మ ప ద ని సో - సో ని ద ప మ గ రి స

ప. ఎటువంటి మచ్చికలో ఎట్టి తరితీపులో । చిటుకననే వినేను చెవుల పండుగలు ॥

1చ. చెలరేగి యాపె నీకు చెప్పెనిందాక సుద్దులు । వెలలేని వేడుకతో వింటివి నీవు ।
తలపున బట్టినా తమి నీకు బుట్టినా । అలరి యా సంతోషము లాన తియ్యవయ్య ॥

2. పలుమారు నీయెదుట పాడెనాపె పాటలు । తల యూచి మెచ్చితివి దానికి నీవు ।
కలిగెనా నీకు మేలు కలగెనా నీకు గుండె । యెలుగెత్తి నాకు కొంత యెరిగించవయ్య ॥

3. యెలమి నీతోనాపె యేకతము లెల్లానాడె । వలపులు చల్లితివి వద్దనుండి ।
నిలిచి శ్రీ వేంకటేశ నేనలమేల్మంగను । కలసితి వెచ్చరించు కలవెల్లా నాకును ॥

గమనిక :- × గుర్తు నుండి అనుపల్లవి వలె స్వరపరచబడినది.

ప. ; సా సా | స ని ద ని ద పా మ ‖ గ మా ద ప మ | మ గ రి గ రి స సా ‖
ఎ టు | వం . . . టి . . ‖ మ . చ్చి . . | క . . . లో . . ‖

; ; సా | ప ప మ గా గ మ రి ‖ మ గా మా , | పా ; మ గ మ ప ‖
. . ఎ | ట్టి . . . త రి . ‖ తీ . . . | పు లో . . . ‖

2. ద ని – స రి గ రి | స ని ద ని ద పా మ ‖ గ మా ద ప మ | మ గ రీ ప మ గ రి ‖ గ రి స ని –
. . – ఎ . టు . | వం . . . . టి . . ‖ మ . చ్చి . . | క . . లో . . . ‖ . . . . . –
"ఎట్టి తరి తీపు లో " పై వలెనే.....

3. ద ని – స రి గ రి | స ని ద ని ద ప మా ‖ ప స ని ద ప మ | ద ప మ గ ప మ గ రి ‖
. . – ఎ . టు . | వం . . . టి . . ‖ మ . . చ్చి . . | క . . . లో . . . ‖

గ రి స ని – సా | పా ద ప మ గ మ ప ద ని ‖ స రి గ మ గ గ రి | స ని ద ప మ గ మ ప ‖ ద ని
. . . . – ఎ | ట్టి . . . . . త . రి . ‖ తీ . . . . . . . | పు . . . . . లో . . ‖ . . (ఎటు)

× ; సా సా | సా రి గ రి స సా , ‖ ద నీ ద పా | ప ద నీ సా ; ‖
చి టు | క . . న . . ‖ నే . వి . | నే . . ను . ‖

; మా మా | పా సని దపా , ‖ ప మ ద ప మ గ | గ రి రి గా రిస సా ‖
చె వు | ల • • పం • ‖ డు • గ • • • | ను • • • • • • • ‖

2. ; సా సా | స రి గమ గ రి సా , ‖ ద రి స ని ద ప | ప ద నీ స రీ స ‖
చి టు | క • • • • • న ‖ నే , • • వి • | నే • • ను • • ‖

; మా మా | ప రి స ని ద పా మ ‖ ద ప ప మ గ రి | మ గ రి స రి గ మ ప ‖ ద ని
చె వు | ల • • • పం • • ‖ డు • గ • • • • | లు • • • • • • • • ‖ • • ఎటువంటి

గ మ ప ద మ ప | మ గ రి గా రిస సా.....
మ • చ్చి • • • | క • • • లో ..... అని నిలపాలి

1చ) ;పా పా | ప ప మ మ గా ; ‖ మ గ రి సా , | స ధ నీ సా ; ‖
చె ల | రే • • • గి ‖ యా • • పె | నీ • • కు ‖

; ; సా | రీ ; గా మా ‖ పా ద ప మ గ | గా మ ప గా మ రి ‖
చె ప్పే నిం • ‖ దా • క • • | సు • • ద్దు • • ‖

2) గ మ – పా ద ని । ద ప మ గ గా మ రి ॥ రి ప మ మ గ రి । స సా ద నీ సా ॥
లు • – చె ల • । రే • • • గి • • ॥ యా • • పె • • । నీ • • • కు ॥

; , సా , । సా ద ప మ గ మ రి గ మ ॥ పా ద ప మ మా, గ । గ మ ప మ ప మ గ రి ॥
చె । ప్పే • • • • • • నిం • ॥ దా • క • • • । సు • • • ద్దు • • • ॥

గా – గా మా । పా స ద దా పా ॥ మ ప ద ప మ గ । గా మ రి గా ; ॥
లు వె ల । లే • • ని • ॥ వే • • డు • • । క • • తో • ॥

; ; గ మ । ద ప మ గ మా ; ॥ ప మ ప మ గ రి । గా, మ ప దా ప ॥
విం • । టి • • • వి • ॥ నీ • • • • • । • • వు • • ॥

; , స సా । స ద నీ ద పా , ॥ ప మ ప మ గ రి । మ గా మ పా ; ॥
త ల । పు • • న • ॥ బ • • • • • । ట్టె • • న • ॥

; మా మా । పా స ద దా పా ॥ మ పా ద నీ । స ద నీ సా ; ॥
త మి । సీ • • కు • ॥ బు • • • । ట్టె • • న • ॥

; నీ సా | రీ ; రీ సా ‖ స రి గా మ గ రీ | ; మ గ రి స సా ‖
అ ల | రి యా • ‖ సం • • • • | • తో • • ష ము ‖

; దా రీ | స ని దా పా ; ‖ ద ప ప మ గ రి | మ గా మ పా ; ‖
లా • | న • • తి • ‖ య్య • • • • | వ • • య్య ‖ అలరి యా సంతోషము

2. ; ద ని స రి గ రి స ని దా పా ‖ ద ప ప మ గ రి | మ గ రి స రి గ మ ప ‖ ద ని
లా • • • | న • • • తి • ‖ య్య • • • • | వ • • • య్య • • • ‖ • • (ఎటువంటి....)

2. ; పా పా | ప ప మ మ గా ; ‖ మ గ రి సా , | స ధ నీ సా ; ‖
ప లు | మా • • • రు ‖ నీ • • యె | దు • • ట • ‖

; ; సా | రీ ; ; గ మ ‖ పా ద ప మ గ | గా మ ప గా మ రి ‖
పా | డె • • నా • ‖ పె • పా • • | ట • • లు • • ‖

2. గ మ – పా ద ని | ద ప మ గ గా మ రి ‖ రి ప మ మ గ రి | స సా ధ నీ సా ‖
• • – ప లు • | మా • • • రు • • ‖ నీ • • యె • • | దు • • • ట ‖

; , సా , | పా ద ప మ గ మ రి గ మ ‖ పా ద ప మ మా , గ | గ మ ప మ ప మ గ రి ‖
పా | డె • • • • నా • • • ‖ పె • పా • • • | ట • • • లు • • • ‖

గా – గా మా | పా స ద దా పా ‖ మ ప ద ప మ గ | గా మ రి గా ; ‖
• – త ల | యూ • • చి • ‖ మె • • చ్చి • • | తి • • వి • ‖

; ; గ మ | ద ప మ గ మా ; ‖ ప మ ప మ గ రి | గా , మ ప దా ప ‖
దా • | ని • • • కి • ‖ నీ • • • • • | • • • వు • • ‖

పా , స సా | స ద నీ ద పా , ‖ ప మ ప మ గ రి | మ గా మ పా ; ‖
• క లి | గె • • న • ‖ నీ • • • • • | కు • • • • ‖

; మా మా | పా స ద దా పా ‖ మ పా ద నీ | స ద నీ సా ; ‖
క ల | గె • • నా • ‖ నీ • కు | గుం • • డె • ‖

; నీ సా | రీ ; రీ సా ‖ స రి గా మ గ | రీ , మ గ రి సా ‖
యె లు | గె • త్తి • ‖ నా • • • • | కు కొం • • త ‖

; దా రీ । స ని దా పా ; ॥ ద ప ప మ గ రి । మ గా మ పా ; ॥
ఎ రి । గిం • • చ ॥ • • • • • • । వ • • య్యా • ॥ యెలుగెత్తి నాకు కొంత

2) ; ద ని స రి గ రి స ని ద పా, ॥ ద ప ప మ గ రి । మ గ రి స రి గ మ ప ॥ ద ని
ఎ • రి • । గిం • • • చ • ॥ • • • • • • • । వ • • • య్యా • • • ॥ • • (ఎటువంటి)

3. ; పా పా । ప ప మ మ గా ; ॥ మ గ రి సా, । స ద నీ సా ; ॥
ఎ ల । మి • • • నీ ॥ తో • • • । నా • • పె ॥

; ; సా । ; రీ గా మా ॥ పా ద ప మ గ । గా మ ప గా మ రి ॥
ఏ । • క త ము ॥ లె • ల్ల • • । నా • • డె • • ॥

గమ - పా ద ని । ద ప మ గ గా మ రి ॥ రి ప మ మ గ రి । స సా ద నీ సా ॥
• • - ఎ ల • । మి • • • నీ • • ॥ తో • • • • • । నా • • • పె ॥

; , సా । పా ద ప మ గ మ రి గ మ ॥ పా ద ప మమా, గ । గ మ ప మ ప మ గ రి ॥
ఏ । క • • త • ము • • • ॥ లె • ల్ల । నా • • • డె • • • ॥

గా – గా మా । పా స̇ ద దా పా ॥ మ ప ద ప మ గ । గా మ రి గా ; ॥
• – వ ల । పు • • లు • ॥ చ • • ల్లి • • । తి • • వి • ॥

; ; గ మ । ద ప మ గ మా ; ॥ ప మ ప మ గ రి । గా , మ ప దా ప ॥
వ • । ద్ద • • • • ॥ నుం • • • • • • । • • డి • • ॥

పా – సా̇ సా̇ । స̇ ద నీ ద పా , ॥ ప మ ప మ గ రి । మ గా మ పా ; ॥
• ని లి । చి • • శ్రీ • • ॥ వేం • • • క • । టే • • శ • ॥

; మా మా । పా స̇ ద దా పా ॥ మ పా ద నీ । స̇ ద నీ సా̇ ; ॥
నే • । స ల • మే ల్ ॥ మం • • • • । గ • ను • ॥

; నీ సా̇ । రీ̇ ; రీ̇ సా̇ ॥ స̇ రి̇ <u>గా̇ మ̇ గ̇</u> రీ̇ । ; మ̇ గ̇ రి̇ సా̇ , ॥
క ల । సి తి • ॥ వె • • • • చ్చ । • రిం • • చు ॥

; ద ని స̇ రి̇ గ̇ రి̇ స̇ ని ద పా , ॥ ద ప ప మ గ రి । మ గ రి స రి గ మ ప ॥ ద ని
క • ల • । వె • • • ల్లా • ॥ నా • • • • • • । కు • • • ను • • • ॥ • • ఎటువంటి....

## 29.నీ దాసుల భంగములు ( వాల్యూం - 3 - 266)

(రేకు - దేసాక్షి) మలయమారుత రాగం - రూపక తాళం

16వ మేళజన్యం మూ : స రి గ ప ద ని సా - సా ని ద ప గ రి స

ప. నీ దాసుల భంగములు నీవు జూతురా । ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ॥

1చ. పాల సముద్రము మీద పవ్వళించినట్టినీకు । బేలలై సురలు మొరవెట్టిన యట్టు ।
వేళతో మామనవులు విన్నవించితిమి నీకు । ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద ॥

2. ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు । బీరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు ।
ఘోరపు రాజ సభల కుంది విన్నవించితిమి । యేరీతి పరాకు నీకు నింక రక్షించరాద ॥

3. ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు । పెనగి గజము మొరవెట్టిన యట్టు ।
చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి । విని శ్రీ వేంకటేశుండ వేగ రక్షించరాద ॥

గమనిక :- × గుర్తునుండి అనుపల్లవి వలె స్వర పరచబడినది

ప.   ; నీ , దా , పా పా ॥ గా ; ద ప గ రి సా ; ॥ ; స రి గా పా ; ద ని ॥ ని ద దా ; ; ని ద ప గ ॥
నీ దా సు ల ॥ భం గ • ము • లు ॥ • నీ • వు జూ తు • ॥ రా • • • • • • • • ॥

2   ప ద – నీ , దా , పా పా ॥ గ ప దా ని ద ప గ ద ప గ రి సా ॥ ; స రి గా పా ; ద ని ॥ సా ; ; రి స ని ద ప గ ॥
• • నీ దా సు ల ॥ భం • • • • గ • ము • లు • • ॥ నీ • వు జూ • తు • ॥ రా • • • • • • • • ॥

3.   ప ద–నీ , దా , పా పా ॥ గ ప దా ని ద ప గ ద ప గ రి స ని ॥ ద ని స రి గా ప ద ని స రి గ ॥ రి స ని ద స ని ద ప ని ద ప గ ॥
• • నీ దా సు ల ॥ భం • • • • గ • ము • లు • • • ॥ • • నీ • వు జూ • • • తు • ॥ రా • • • • • • • • • • •

4   ప ద ॥ ॥ రి స ని ద ప ద గ ప రి గ ప ద ॥ ని స
• • ॥ నీ దా సు ల జూ తు ॥ రా • • • • • • • • • • • ॥ • • • (నీదాసుల)

x.   ; స రి స ని ద నీ సా ; ॥ సా , ని రి స స ని నీ దా నీ ॥ ॥ రి స ని ద ని ప ద ని సా రీ ॥
ఏ • • ద • ని జూ ॥ చే • వు • నీ • • • కు ॥ 2. ఏ ద ని జూ ॥ చే • • • వు • నీ • • కు ॥

; సరిగా గరిగరిసా॥సనిరిసనిదపా ; దా॥ , ని
నె • చ్చ రిం • • • చ॥వ • లె • • • నా • • ॥ • ఏదని జూచేవు నీకు

2. ; సరిగపగరిసనిదని॥సనిరిసనిదసనిదపగప॥దని ॥రిససనినిదదపపగరిగ॥పద
నె • చ్చ • రిం • • • చ • • ॥వ • లె • • • న • • • • • • ॥ • • (ఏదని) ॥వ • లె • • • నా • • • • • ॥ • • (నీ దాసుల)

1చ. ; నీ , దపా పా ; ॥పగదపగపగరిసా ; ॥ ; సారిస<u>సనినీ</u>దా నీ॥సా ; సానిసరిసరీ ॥
పా లసము ॥ద్ర • ము • మీ • • • ద • ॥ • ప వ్వ • శిం • • • చి॥న • ట్టి నీ • • • కు॥

; సరిగా దపగరిసా॥ , రి గపా గరీగా పా॥దా ; నీనిదదా దా॥నినిదపగరిగపదసనిద॥
బే • ల లై • • • • • ॥ • సు ర లు • మొ ర॥వె • ట్టిన • • య॥ట్టు • • • • • • • • • • • • • ॥

పా – నిసనిదపా ; <u>దానిద</u>॥పగగపాద నీసా సా॥ ; దనిసా రిగరీ సా॥సా సా ; <u>సనినీ</u> దా నీ॥
• వే • ళ • తో • • • • • ॥ • • మా • మ న వు లు॥ వి • న్న విం • • చి॥ తి మి • నీ • • • కు॥

2. ॥ ; సరిగపగరిసా సా॥సనిరిసనిద<u>సనినీ</u> దా నీ ॥
వేళతో మా మనవులు॥ వి • న్న • విం • • చి॥తి • మి • • • నీ • • • కు॥

; రి స రీ రీ ; రీ ॥ రి స సా ; స స ని ద పా ॥ ద ని సా సా నీ , ని ద ప ॥ గ ప దా ని ద ప గ ద ప గ రి సా ॥
ఏ • ల ని • ద్ది ॥ రిం • • చే • • • వు ॥ మ • • మ్మి ట్టే ర • • ॥ క్షిం • • • • చ • రా • • • ద ॥

2. ; రి స రీ స రి గ ప గ రి ॥ స రి స ని ద ని స ని ద ప ద ని ద ప గ ॥
ఏ • ల ని • • • ద్ది • ॥ రిం • • • • చే • • • • • వు • • • • ॥

గ ప ద ని సా రి గ రి స ని ద ॥ ని స రి ద ని స ప ద ని గ ప ద ॥ ని స
మ • • • మ్మి ట్టే • • • ర • ॥ క్షిం • • చ • • రా • • దా • • ॥ • • (నీ దాసుల)

2. ; నీ , ద పా ; పా ॥ గా గా ద ప గ రి సా ; ॥ ; సా రి స స ని దా నీ ॥ సా ; సా ని స రి స రీ ॥
ద్వా ర కా • న ॥ గ ర ము • • • లో • ॥ త గ • నె • • త్త ॥ మా • డే నీ • • • కు ॥

; స రి గా ద ప గ రి సా ॥ , రి గ ద ప గ రీ , గ పా ॥ దా ; నీ ని ద దా దా ॥ ని ని ద ప గ రి గ ప ద స ని ద ॥
• బీ • • రా • • • న ॥ • ద్రౌ • • ప ది మొ ర ॥ వె • ట్టి న • • య ॥ ట్టు • • • • • • • • • • • ॥

పా ని స ని ద పా ; దా ని ద ॥ ప గ పా ; ద ని సా సా ॥ ; ద ని సా రి గ రీ సా ॥ సా ; సా స ని నీ దా నీ ॥
• ఘో • ర • పు • రా • • ॥ • • జ స • భ ల ॥ కుం ది వి • • న్న ॥ విం • చి తి • • • మి ॥

; రి స రీ ; రీ రి గ ॥ రి స సా సా స స ని ద పా ॥ ద ని సా స ద నీ ని ద పా ॥ గ ప <u>దా ని ద</u> ప గ<br>
యే • రీ • తి ప • ॥ రా • • కు నీ • • • కు ॥ ఇం • • కా • • ర • • ॥ క్షిం • • • • చ •<br>
ద ప గ రి సా ॥<br>
రా • • • ద ॥

2. ; రి స రీ ; రీ రీ ॥ స రి గ ప గ రి స స ని ద నీ ॥ ద ని స రి ని సా ని ని ద ప ద ॥<br>
యే • రీ • తి ప ॥ రా • • • కు • నీ • • • కు ॥ యిం • • కా • • ర • • • ॥

ని స రి ద ని స ప ద ని గ ప ద ॥ ని స<br>
క్షిం • • చ • • రా • • ద • • ॥ • • ( నీ దాసుల భంగములు)

3. ; ద నీ ద పా ; ; ॥ ప గ ద ప గ ప గ రి సా ; ॥ ; సా రి స నీ దా ; ॥ ద ని సా సా ని స రి స రీ ॥<br>
ఎ న సి వై • • ॥ కుం • • • ర • ము • లో • ॥ • యిం ది • ర గూ ॥ డు • • న్న నీ • • • కు ॥

; స రి [illegible] ప గ రి సా ॥ , రి గ పా గ రీ గా పా ॥ దా ; నీ ని ద దా దా ॥ ని ద ద ప గ రి గ ప ద స ని ద ॥<br>
• ॥ • గ జ ము • మొ ర ॥ వె • టి న • • య ॥ ట్టు • • • • • • • • • • • ॥

పా ని సా ని ద పా ; దా ని ద ॥ ప గ గ పా ద నీ సా సా ॥ ; ద ని సా రి గ రీ సా ॥ సా ; సా స ని నీ దా నీ ॥
• చ న వు • తో • • • ॥ • • మా • కో • రి క ॥ సా • రె వి • • న్న ॥ విం • చి తి • • • మి ॥

; రి సా రీ , రీ రీ ॥ రి గ రీ సా సా రి స ని ద పా ॥ ద ని సా స ద నీ ని ద పా ॥
వి ని శ్రీ వేం క ॥ టే • • • శుం • • • • • డ ॥ వే • • • • గ ర • • ॥
గ ప దా ని ద ప గ ద ప గ రి సా ॥
క్షిం • • • • చ • రా • • • ద ॥

2. ; రి సా రీ , రీ రీ ॥ స రి గ ప గ రి సా రి స ని ద పా ॥
వి ని శ్రీ వేం క ॥ టే • • • • • శుం • • • • డ ॥

ద ని స రి ని సా ని ని ద ప ద ॥ ని స రి ద ని స ప ద ని గ ప ద ॥ ని స
వే • • • గ • • ర • • • ॥ క్షిం • • చ • • రా • • ద • • ॥ • • (నీ దాసుల భంగములు)

# 30. పరమాత్ముడైన (వాల్యూం - 26 - 36)

(రేకు - సాళంగనాట)

22వ మేళజన్యం

శుద్ధ ధన్యాసి రాగం - ఖండచాపు తాళం

మూ : స గ మ ప ని స - స ని ప మ గ స

ప. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు । ధరమము విచారించ తగు నీ కు అమ్మ॥

1. కమలజా గన్న తల్లి కాముని గన్నతల్లి । అమరుల గన్నతల్లి ఆదిమ లక్ష్మి ।
విమలపు నీ పతికి విన్నపము జేసి మమ్ము । నెమకి ఏలితి దయ నీకే తగు నమ్మ ॥

2 కామధేను తో బుట్టుగ కల్పకముతో బుట్టుగ । దోమటి చల్లని చంద్రు తోబుట్టుగ
నీ మగని పంపునను నిజసిరులిచ్చితివి । నేమపు వితరణము నీకే తగు నమ్మ ॥

3. పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు । పాలపండే శ్రీ వేంకటపతి దేవివి
యేలిన యితని బంట్లకు ఇహపరాలిచ్చి మా । పాల గలిగితివి సంబంధము మేలమ్మ ॥

ప. ; ప పా మ గ గా , మా ॥ గ స గా స ని నీ సా సా ॥ , స గా మా పా ; ॥ ని ప మ గ గా మా పా పా ॥
పరమా • • • త్మ ॥ డై • • న : : హ రి ॥ ప ట్ట పు రా • ॥ ణి • వి • • నీ • వు ॥

; గ మా ప సీ నీ ॥ స ని ప ని సా ; సా ॥ ; ని సా పా , ని ప ॥ గా ; ప మ గ స ని స ॥
ధ ర మ ఘు వి ॥ చా • • • రిం • చ ॥ • త గు నీ కు • ॥ అ • మ్మా • • • • ॥

2. గ మ – ని పా మ గ గా , మా ॥ గ స గా మ గ స ని నీ సా సా ॥ , స పా మా పా ; ॥ ని ప మ గ గా , మ పా పా ॥
• • పరమా , • • త్మ ॥ డై • • • • న : : హ రి ॥ ప ట్ట పు రా • ॥ ణి • వి • • నీ • వు ॥

; గ మా ప సీ నీ ॥ స ని ప ని సా ; సా ॥ స గ ని సా పా , గా ॥ మ ప గ మ స గ ని స గ మ ॥ ప ని
ధ ర మ ఘు వి ॥ చా • • • రిం చ ॥ త • గు • నీ కు ॥ అ • • • • • మ్మా • • ॥ • • (పర)

1. ; గ మా గ సా స మ ॥ మ గ స ని సా ; సా ॥ ; స మ గ గ గా మా ॥ ప ని ని ప మ గ ప మ మా ॥
క మ ల జా గ • ॥ న్న • • • త • ల్లి ॥ • కా • • ము ని గ ॥ న్న • • • త • • • ల్లి ॥

2. ; గ మా గ సా ని స ॥ మ గ స ని ప ని సా సా ॥
క మ ల జా గ • ॥ న్న • • • • త • ల్లి ॥ కాముని గన్న తల్లి – పైవలెనే

; గ మా ప సీ నీ ॥ స ని పా నీ సా సా ॥ ; ని సా ని పా గ మ ॥ ని ప ప మ మ గ గ స సా ॥
అ మ రు ల గ ॥ న్న • • త • ల్లి ॥ • ఆ • ది మ ల • ॥ క్ష్మి • • • • • • • • ॥

; ని సా ని పా ప మ ॥ గా మా పా పా గ మ ॥ పా స ని నీ ; ని స ॥ స ని ని ప నీ సా సా ॥
వి మ ల ఫు నీ • ॥ • ప తి కి వి • ॥ న్న ప • ము జే • ॥ సి • • • మ • మ్ము ॥

; స గా సా , ని సా ॥ స ని పా ని ని ప మ పా ॥ గ మ పా ని సా ని పా ॥ ని ప మ గ ని ప ప మ గ స ॥
నె మ కి ఏ • ॥ లి • తి ద • య • • ॥ నీ • • కే • త గు ॥ న • • • మ్మ • • • • • ॥

2. ;స గా స ని స గా మ గ ॥ స ని పా ని ని ప మ పా ॥ గ మ ప ని ని సా ని పా ॥ గ మ స గ ని స గ మ ప ని ॥
నె మ కి ఏ • • • • ॥ లి • తి ద • య • • ॥ నీ • • • కే • త గు ॥ న • • • మ్మ • • • • • ॥

సా – ని పా మ గ గా , మా
• – ప ర మా • • • త్మ డై న ....

2. పా నీ స ని ప మ గా గా ॥ గా , మ సా గా గా ॥ గ మ ప మ గా సా సా ॥ గా, మా, పా పా ॥
కా మ • • ధే • • ను ॥ తో • బు ట్టు గ ॥ క • • • ల్ప క ము ॥ తో బు ట్టు గ ॥

ప ని స గ సా నీ ప స ॥ ని ప మా మ గా మ పా ॥ గ మ ప ని ప మ గా మ స ॥ గా ; ; ; ; ॥
దో • • • మ టి చ • ॥ • ల్లి ని చం • • ద్రు ॥ తో • • • బు • • ట్టు • ॥ గా • • • • ॥

నీ స ని పా మా గా ॥ గ మ పా పా నీ నీ ॥ ; సా నీ సా పా ॥ ని స గా సా గా గా ॥
నీ • • మ గ ని ॥ పం • • పు న ను ॥ ని జ సి రు ॥ లి • • చ్చి తి వి ॥
; గ మ ప మ గా సా ॥ స గ మ గ సా నీ నీ ॥ ప ని స గ ని స గ స నీ ॥ గ గ స ని ప మ గ మ ని ప ॥ స ని
నే • • మ పు ॥ వి • త • ర ణ ము ॥ నీ • • • కే • • త గు ॥ న • • • మ్మ • • • • • ॥ • • (పరమాత్మ)

3. ; మా మ మ మా మా ॥ మా ; మ ని ప మ గ స ॥ ; సా పా మా మా ॥ ప ని ప ని మ పా మ మా ॥
పా ల జ ల ధి ॥ క న్య • వు • • • ॥ ప ద్మా • స ॥ ని • వి • నీ • • వు ॥
; ప ని ప ని సా ; ॥ సా ; సా గా స ని ॥ సా స మ గ సా, సా ॥ ని స గ గ స ని ప ని మ ష ॥
పా • • లి సం ॥ డే • వేం • క • ॥ ట ప తి దే వి ॥ వి • • • • • • • ॥
, మ – స నీ ప మా, ప ॥ నీ స గ స ని పా పా మా ॥ ; గ మా ప ని ప మ గ స ॥ గ మ పా మా మా , ని ॥
• ఏ లి న ఇ ॥ త ని • బం • • ట్ల కు ॥ • ఇ హ ప • రా • • • ॥ లి • • చ్చి మా • • ॥
పా ప ని ప ని సా సా ॥ గ గ స ని సా స మ ॥ గ మా గ సా నీ ; ॥ గ స స ని ని ప ప మ గ మ ॥ ప ని
• పా • ల గ లి ॥ గి • తి • వి సం • ॥ బం • • ధ ము ॥ మే • • • ల • • • మ్మ • ॥ • •

॥ గ స స ని ప మ గ మ ప ని ॥ సా
2. ఏ లి ...... సం బంధ ము ( వరకు పైవలెనే ) ॥ మే • • • ల • • • మ్మ • ॥ • (పరమాత్మ)

ॐ ॐ ॐ